నమస్తే తెలంగాణ

మన రాష్ట్రం మన పత్రిక

NAMASTE TELANGANA

గురువారం THURSDAY 9.5.2024

హైదరాబాద్ HYDERABAD | పేజీలు: 10+8+4 Pages: 10+8+4

సంపుటి (Volume): 13 ‖ సంచిక (Issue): 335 ‖ వెల (Price) రూ.6.50

PUBLISHED FROM HYDERABAD • KARIMNAGAR • WARANGAL • KHAMMAM • NALGONDA • MAHABUBNAGAR • NIZAMABAD

www.ntnews.com
/ntdailyonline



నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట రోడ్‌షోకు హాజరైన జనం, బీఆర్‌ఎస్ నాయకులు

ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్

మోదీ లైన్‌లోనే సీఎం ఉన్నడు

బీఆర్‌ఎస్‌కు 10, 12 సీట్లొస్తే దేశ రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారు
చోటేభాయ్, బడేభాయ్‌తో బీఆర్‌ఎస్ పోరాటం • ఆరు గ్యారెంటీలన్నీ గారడీలే
కృష్ణా జలాల్లో అన్యాయంపై మాట్లాడరేం? • చమురు ధరలు తగ్గినా పెట్రోల్ దిగలే
నిర్మల్ సభలో రాహుల్ పచ్చి అబద్ధాలు • కాంగ్రెస్, బీజేపీ గంజాయి మొక్కలు
రాముడిపేరుతో ఓట్లడగడం తప్ప దేశానికి బీజేపీ చేసింది శూన్యం
కల్వకుర్తి, అచ్చంపేట, గద్వాల రోడ్‌షోల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నాగర్‌కర్నూల్ (నమస్తే తెలంగాణ)/గద్వాల, మే 8 : 'ప్రధాని మోదీలైన్‌లోనే సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరడం ఖాయం' అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు స్పష్టం చేశారు. చోటేభాయ్ కాంగ్రెస్, బడేభాయ్ బీజేపీతో ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోరాడుతున్నదని, బీఆర్‌ఎస్‌కు 10–12 ఎంపీ సీట్లు వస్తే కేసీఆర్ దేశ రాజకీయాలను శాసిస్తారని చెప్పారు. బీఆర్‌ఎస్ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు మద్దతుగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రోడ్ షోల్లో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ గారడీలేలని, అబద్ధపు హామీలతో మోసం చేసిన ఆ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పేగులు మెడలో వేసుకుంటా అంటూ ఉద్యమ నేతనుద్దేశించి సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 ఆర్థిక సాయం అందలేదని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.4 వేల పింఛన్ రావడం లేదని, సిగ్గు లేకుండా రేవంత్‌రెడ్డి ఐదు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని ధ్వజమెత్తారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు, రేవంత్ సంక్షేమ పథకాల అమలు తేదీలు మార్చుతున్నారని, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి జలదీక్ష చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తాగునీటి విషయంలో చొరవ చూపలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో లక్షన్నర పెండ్లిళ్లు జరిగాయని, వారందరికీ రేవంత్ తులం బంగారం బాకీ ఉన్నాడని చెప్పారు. బీఆర్‌ఎస్ తులసీ వనమైతే, కాంగ్రెస్, బీజేపీలు ఈ వనంలో గంజాయి మొక్కల్లాంటివని, వాటిని పీకేయాల్సిన అవసరం ఈ ఎన్నికల్లో వచ్చిందని ప్రజలకు సూచించారు. నిర్మల్ సభలో రాహుల్‌గాంధీ మహిళల ఖాతాల్లో రూ.2500 జమ చేస్తున్నామని పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు.


నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్, చిత్రంలో ఆర్‌ఎస్‌పీ, గువ్వల బాలరాజు

***కృష్ణా జలాల్లో అన్యాయంపై నోరెందుకు మెదపరు?**

కృష్ణాబేసిన్‌లో మన వాటా తేల్చాలని పదేళ్లుగా అడుగుతున్నా కేంద్రం పట్టించుకోలేదని, కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ఎందుకు నోరు మెదపడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు రిజర్వాయర్లు నిర్మించిన ఘనత కేసీఆర్‌దేని గుర్తుచేశారు. 'క్రూడాయిల్ ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్రం ఎందుకు తగ్గించడం లేదు? మోదీ హయాంలో ప్రజలపై 34 శాతం సుంకం వేశారు.. ప్రజలు రూ.30 లక్షల కోట్ల పన్నులు చెల్లిస్తే రూ.14లక్షల కోట్లు అదానీ, అంబానీకి రుణమాఫీ చేసింది మోదీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. రామమందిరం పేరుతో ఓట్లడగడం తప్ప దేశానికి బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. మోదీ ఒక్కటే ఒక్క పని చేసిండని, పిల్లల మనసుల్లో హిందూ ముస్లిం వ్యతిరేకత తెచ్చిండని మండిపడ్డారు. రాములును ఎంపీగా గెలిపిస్తే బీజేపీలోకి ఎందుకు పోయిండో సమాధానం చెప్పాలని నిలదీశారు. నాగర్‌కర్నూల్ ఎంపీగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

***బీజేపీ వస్తే దళితుల మూతికి ముంత : ఆర్‌ఎస్పీ**

బీజేపీ దుర్మార్గమైన పార్టీ అని, ఆ పార్టీకి ఎవరూ ఓట్లు వేయొద్దని, కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దళితుల మూతికి ముంత కట్టే రోజులు వస్తాయని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకే తాను ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి మహనీయుల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. కర్ణాటకకు చెందిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వేలాది మంది మహిళలపై అత్యాచారం చేస్తే, అలాంటి వ్యక్తి తరపున ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయడం నీచంగా ఉందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, పార్లమెంట్ ఇన్‌చార్జి రంగినేని అభిలాష్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌తోనే మైనార్టీల అభివృద్ధి

మౌలాలీలో మైనార్టీల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8(నమస్తే తెలంగాణ) : గడిచిన పదేళ్లలో మైనార్టీల అభివృద్ధికి రూ.22వేల కోట్లు ఖర్చు చేశామని, బీఆర్‌ఎస్‌తోనే వారి అభివృద్ధి సాధ్యమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి బీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తరపున బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, మౌలాలీలోని బంజారా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేశామని, అన్ని మతాలకు ప్రాధాన్యతనిచ్చామని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో ప్రజల చెవుల్లో పూలు పెడుతూనే ఉందన్నారు. రూ.15 లక్షలు ఏమోగాని, జన్‌ధన్ ఖాతాల్లో రూపాయి కూడా వేయలేదని, రైతుల జీవితాల్లో ఏ మార్పు రాలేదని, పేదలకు ఇండ్ల నిర్మాణం, 20 కోట్ల మందికి ఉపాధి అన్న బీజేపీ ఇప్పటివరకు చేసిందేమి లేదన్నారు.

మిత్తితో బదులు తీర్చుకుంటాం

- **రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక**
- **చంచల్‌గూడ జైలులో క్రిశాంక్‌కు పరామర్శ**

సైదాబాద్/ మాదన్నపేట/నాంపల్లి కోర్టులు, మే 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారమదంతో చిల్లర రాజకీయాలు చేస్తున్నదని, తమకూ సమయం వస్తుందని, అప్పుడు మిత్తితో కలిపి బదులు తీర్చుకుంటామని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ క్రిశాంక్‌ను బుధవారం ఆయన ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించారు. అనంతరం జైలువద్ద మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఆయన విడుదలచేసిన సర్క్యులర్‌ను, క్రిశాంక్ విడుదల చేసిన సర్క్యులర్‌ను నిపుణుల ముందు పెడదామని, తాము ఫోర్జరీ చేసినట్టు నిరూపిస్తే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమని, రేవంత్ తప్పు చేసినట్టు తేలితే ఆయన జైలు వెళ్లడానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. క్రిశాంక్‌పై ఓ పనికిమాలిన కేసు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా మెస్‌ల మూసివేత వ్యవహారాన్ని బయటపెట్టిన క్రిశాంక్‌ను వారం రోజులుగా జైలులో పెట్టారని, ఫోర్జరీ చేసినవారు మాత్రం బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. తప్పుచేసిన రేవంత్ జైలులో ఉండాల్సింది పోయి బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ సిగ్గు తెచ్చుకుని చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. వెంటనే క్షమాపణ చెప్పి ఏ తప్పు చేయని క్రిశాంక్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు పోరాటాలు కొత్తకాదని, క్రిశాంక్ జైలులో ధైర్యంగా ఉన్నారని తెలిపారు. క్రిశాంక్ భార్య సుహాసిని కూడా ధైర్యంగా ఉన్నారని పేర్కొన్నారు. క్రిశాంక్‌ను పరామర్శించేందుకు కేటీఆర్ వస్తున్న విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు తరలివచ్చారు.

తప్పుడు కేసు బనాయించారు: సుహాసిని

క్రిశాంక్‌పై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారని క్రిశాంక్ భార్య సుహాసిని ఆరోపించారు. తప్పుడు కేసుపై ఇన్ని రోజులుగా జైలులో ఉంచుతున్నారంటేనే అనుమానాలు వ్యకమవుతున్నారని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న వారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఇబ్బందులు పోతాయనే నమ్మకం ప్రజల్లో రావాలని తెలిపారు. న్యాయమూర్తులు జోక్యం చేసుకొని ఇటువంటి కేసుల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

క్రిశాంక్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు నేటికి వాయిదా

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు గురువారానికి వాయిదా పడింది. 4వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి తల్లి మరణంతో సెలవుపై వెళ్లడంతో ఇన్‌చార్జి కోర్టు 7వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. బుధవారానికి తీర్పును కోర్టు రిజర్వు చేసింది. సదరు మేజిస్ట్రేట్ సైతం బుధవారం సెలవులో ఉండడంతో కేసును 21వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ చేశారు. క్రిశాంక్ బెయిల్ పిటిషన్‌పై ఆయన న్యాయవాదులు తీర్పు కోరగా గురువారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వాదనలు పూర్తయినా తీర్పు ప్రకటించకపోవడంపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తంచేస్తూ నాంపల్లి కోర్టుల ఇన్‌చార్జి, జిల్లా జడ్జికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. గురువారం కూడా తీర్పు రాకుంటే ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

లోకాయుక్తకు ఆ అధికారం లేదు

నిర్మాణం కూల్చివేత ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు నిర్మాణాలను తొలగించాలంటూ లోకాయుక్త జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. సివిల్ వివాదాలపై విచారించి ఉత్తర్వులు జారీచేసే అధికారం లోకాయుక్తకు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ ఆదేశాలను జారీ చేసింది. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని 2015లో లోకాయుక్త జారీ చేసిన ఉత్తర్వులను సీహెచ్ హనుమంతరావు హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషనర్‌కు చెందిన 194 చదరపు గజాల స్థలంలోని 33.33 గజాలను రోడ్డు విస్తరణ పేరుతో జీహెచ్‌ఎంసీ తీసుకుని పరిహారం కూడా చెల్లిందని న్యాయవాది చెప్పారు. మిగిలిన స్థలంలో పిటిషనర్ ఇంటి నిర్మాణం చేస్తుంటే అంజమ్మ అనే మహిళ ఫిర్యాదు చేస్తే.. తన పరిధిలోకి రాని అంశంపై లోకాయుక్త విచారించి నిర్మాణాన్ని తొలగించాలని జీహెచ్‌ఎంసీకి ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, సివిల్ వివాదాలపై లోకాయక్త విచారణ చేసే పరిధి లేదని చెప్పింది. లోకాయుక్త ఉత్తర్వులను రద్దు చేసింది.

కఠిన చర్యలు తీసుకోవద్దు

ఢిల్లీ పోలీసులకు ఆదేశాలివ్వండి
హైకోర్టులో టీపీసీసీ పిటిషన్

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్ అంశంపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులో తమ పార్టీకి చెందినవారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ గురువారం హైకోర్టు విచారణ చేసే అవకాశం ఉన్నది. ఇందులో రాష్ట్ర హోంశాఖ, డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ ఎస్పీ, ప్రభుత్వ ఉద్యోగులు మీరాజ్, శింకు శరణ్‌సింగ్‌లను ప్రతివాదులుగా చేర్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారంటూ వీడియోను సోషల్ మీడియాలో వచ్చేలా చేశారంటూ ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగి శింకుశరణ్‌సింగ్ ఫిర్యాదు ఆధారంగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు పేరుతో ఢిల్లీ నుంచి వచ్చామని సుమారు 150 మంది పోలీసులు టీపీసీసీ సోషల్ మీడియా కార్యదర్శులను, వారి కుటుంబసభ్యులను భయాందోళనలకు గురిచేస్తున్నారని పేర్కొంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిటిషన్ వేశారు. టీపీసీసీ సోషల్ మీడియా విభాగం సెక్రటరీల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు.

ఆలయ భూములు కబ్జా కానివ్వొద్దు

దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఆమె ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవాదాయశాఖ ఆధీనంలోని భూముల వివరాలను సేకరించాలని, అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని, కబ్జాలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా దేవాలయాల్లో భక్తులకు మౌలిక సదుపాయాలు, గ్రీన్ మ్యాట్స్, కార్పెట్స్, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఎండోమెంట్ కమిషనర్, సమాచార పౌర సంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావుతోపాటు పలువురు అడిషనల్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ప్రధాన దేవాలయాల కార్యనిర్వాహక అధికారులు పాల్గొన్నారు.

రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానన్లేదు

- **నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం**
- **వానొచ్చినా హైదరాబాద్‌లో కరెంటు పోలేదు**
- **ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటూ గెలవదు**
- **మీట్ ది ప్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి**

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానని తాను అనలేదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆ మాట తాను అన్నట్టుగా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని చెప్పారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి రైతుబంధును నిలుపుదల చేయించాయని ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు.



ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనీసం గ్రామ సభ్యుడు కూడా లేని స్థితికి చేరుకున్నదని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు

బతుకమ్మ పూలలో మందు బాటిల్ ఉంటదని మహిళలకు తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ.. బతుకమ్మ అంటూ మందు అమ్మిందని నోరుపారేసుకున్నారు. గత ప్రభుత్వం బీఆర్‌ఎస్‌కు కోకాపేటలో కేటాయించిన 11 ఎకరాలను వెనక్కి తీసుకుంటామని తెలిపారు.

భారీ వర్షం కురిసినా హైదరాబాద్‌లో కరెంటు పోలేదు

హైదరాబాద్‌లో మంగళవారం గాలి దుమారంతో భారీ వర్షం కురిసినా కరెంటు పోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వెంటనే అధికారులతో మాట్లాడి కరెంటు సమస్య లేకుండా చూశామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు పోవడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్తు సమస్య ఏర్పడినట్టు బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేస్తున్నదని విమర్శించారు.

చీకట్లో చందానగర్

- **విరిగిన చెట్ల తొలగింపులో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం**
- **24 గంటల పాటు కరెంటు కోతలు**
- **తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..**
- **సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన**


కరెంట్ ఎందుకిస్తాలేరంటూ అధికారులను ప్రశ్నిస్తున్న చందానగర్ వాసి

కొండాపూర్, మే 8 : రాష్ట్రంలో నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. ప్రజలకు కరెంట్ కష్టాలు ఉండకూడదని, కరెంట్ కట్ చేస్తే విద్యుత్తు ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినా అధికారుల్లో చలనం లేకుండా పోయింది. మహానగరంలో భారీ వర్షాలు పడినా నాణ్యమైన కరెంట్ సరఫరా చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ప్రకటించారు. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు చందానగర్‌లో అంధకారం అలుముకున్నది. చందానగర్‌లోని తారానగర్ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ తీగలపై భారీగా చెట్లు విరిగి పడటంతో పాటు 11కేవీ విద్యుత్ పోల్స్ పడిపోయాయి. దీంతో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయయ్యారు. 24 గంటలుగా కరెంట్ సరఫరా లేకపోవడంతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పారు. మరికొంతమంది అసలు స్పందించలేదు. దీంతో సహనం కోల్పోయి ఆగ్రహానికి లోనైన చందానగర్‌వాసులు సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సీపీఎం నాయకుడు క్రిష్ణ కరెంట్ కోతలపై అధికారులను ప్రశ్నించగా సిబ్బంది కొరత ఉందని చెప్పి తప్పించుకున్నారు. ఆర్టిజన్లు, లైన్‌మెన్ల కొరత తీవ్రంగా ఉందని దీనిపై విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చందానగర్ కాంగ్రెస్ నాయకుడు శేఖర్‌రెడ్డి విద్యుత్తు శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు.

ఫిర్యాదులకు స్పందన లేదు

చందానగర్ చెన్నారెడ్డి దవాఖాన సమీపంలోని కాలనీల్లో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు కేవలం రెండు గంటలే కరెంట్ ఇచ్చారు. ఇచ్చిన 10 నిమిషాలకు మళ్లీ పోయింది. వచ్చిన వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో మళ్లీ అంధకారం నెలకొంది. అధికారులు జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు తలెత్తేవి కావు. ఫిర్యాదులకు స్పందన కరువైంది.

- వెంకటేశ్వరరావు, చందానగర్

వానకాలం రైతుబంధు లేనట్టే?!

▶ మొదటిపేజీ తరువాయి...

కింద రూ.15 వేలు ఇస్తుందా? అనేది తేలాల్సి ఉన్నది. వానకాలంలో అందరికీ ఇస్తుందా? కొందరికే పరిమితం చేస్తుందా? ఎన్ని ఎకరాలు దాటినవారికి ఎగనామం పెడుతుంది? అనే అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది. రైతుభరోసా నిబంధనల్లో మార్పులు, నిధులు సమకూర్చడం వంటి అంశాలు పెట్టుబడి సాయం పంపిణీపై ప్రభావం చూపనున్నాయి. దీంతో వానకాలం సీజన్‌కు పెట్టుబడి సాయం అందించడంలో జాప్యం జరిగే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. వానకాలం పెట్టుబడి సాయాన్ని కూడా యాసంగి సీజన్‌లో మాదిరిగానే పంట వేసే సమయంలో కాకుండా పంట కోతలు పూర్తయ్యాక జమ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నాయి.

మార్పులు చేసేదెప్పుడు? ఇచ్చేదెప్పుడు?

కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు రూ.పది వేలు అందజేయగా, కాంగ్రెస్ మాత్రం రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుత యాసంగి సీజన్‌కు మాత్రం గతంలో మాదిరిగా రైతుబంధు కింద ఎకరాకు రూ.5 వేలు అందజేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే, వానకాలం సీజన్ నుంచి రైతుభరోసా పేరిట ఏడాదికి ఎకరాకు రూ.15 వేల చొప్పున అందరికీ పెట్టుబడి సాయం అందజేయాల్సి ఉంటుంది. అంటే కారుకు రూ.7,500. అయితే, పంట సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందజేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు వ్యవసాయ మంత్రి తుమ్మల, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్పున్నారు. రైతుభరోసాపై అసెంబ్లీలో చర్చ పెడతామని, ఆ తర్వాతే అమలుచేస్తామని పలు సందర్భాల్లో సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చర్చించేదెప్పుడు? నిబంధనల్లో మార్పులు చేసేదెప్పుడు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. జూన్‌లో తొలకరి చినుకులు పలకరించగానే రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడతారు. జూలై, ఆగస్టు మాసాల్లో విత్తనాలు చల్లడం, నాట్లు వేయడం లాంటి పనులు ముమ్మరంగా సాగుతుంటాయి. ఆలోగా పెట్టుబడి సాయం అందజేస్తేనే అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి రైతులకు తప్పుతుంది. అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఇతర చెల్లింపులు ఆపి అయినా సరే, రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందజేసింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంత కమిట్‌మెంట్ చూపిస్తుందా? అన్న సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.

బడ్జెట్ ఇబ్బందులు... నిధుల కటకట

రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ధి, నిబద్ధత ఉంటే తప్ప రైతుబంధు లేదా రైతుభరోసా పథకాలకు సకాలంలో నిధులు సమకూర్చడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు అందరికీ రైతుభరోసాను అమలు చేయాలంటే యాసంగి లెక్కల ప్రకారం 1.53 కోట్ల ఎకరాలకుగాను రూ.11,475 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ లెక్కన యాసంగిలో ఇచ్చిన దానికంటే అదనంగా రూ.4,095 కోట్లు సిద్ధం చేయాలి. యాసంగి సీజన్‌లో ఐదారు నెలలు సమయం తీసుకొని కూడా రూ.7,625 కోట్లు ఇవ్వడానికే కిందా మీదా పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం.. రాబోయే రెండు మూడు నెలల్లో రూ.11,475 కోట్లు సర్దుబాటు చేయగలదా? అన్నది ప్రశ్న. దీనికితోడు రైతుభరోసాకు నిధులు ఇవ్వాలంటే బడ్జెట్‌లో కేటాయింపులు చేసి, అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్రక్రియ జూన్‌లో పూర్తయ్యే అవకాశం లేదు.

సాగుకు ముందు సాయం కష్టమే

గత ప్రభుత్వం రాళ్లు, రప్పలకు కూడా రైతుబంధు ఇచ్చిందని, తమ ప్రభుత్వం పంట సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇది అమలు కావాలంటే, ఏ రైతు ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేశారో లెక్కించి, ఆ తర్వాత పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది. ఈ విధంగా క్షేత్రస్థాయిలో లెక్కలు వేసే ప్రహసనం ముగిశాకే పెట్టుబడి సాయం అందిస్తామంటే, ఇకపై సీజన్ ఆరంభంలోనే రైతులకు పెట్టుబడి సాయం అందడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే రైతుబంధు ముఖ్య ఉద్దేశమే దెబ్బతినే ప్రమాదం ఉన్నది. రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందజేయడం, ప్రైవేట్ వడ్డీల ఊబిలో చిక్కుకోకుండా రైతులను కాపాడుకోవడం, వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తి, ఉద్పాతకతలను పెంచడం రైతుబంధు పథకంలోని ముఖ్య ఉద్దేశాలు. ఇలాంటి సమోన్నత లక్ష్యాలేవీ లేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు మూల సిద్ధాంతాన్నే దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పంటల సర్వే ఎలా సాధ్యం?

పంటల సర్వే నిర్వహించి పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అయితే 100% కచ్చితంగా పంటల సర్వే చేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి పంటల సాగు మొదలుపెడతారు. ఒక్కో రకమైన పంటను ఒక్కోసారి సాగు చేస్తారు. వానకాలం పంటల సాగు జూన్‌లో మొదలైతే సెప్టెంబర్ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పంటల సర్వే ఎప్పు డు పూర్తి చేస్తారనేది ప్రశ్న. సెప్టెంబర్ వరకు పంటల సర్వేనే పూర్తికాకపోతే ఇక రైతులకు సాయం ఎప్పుడు అందిస్తారనేది మరో ప్రశ్న. ఇదే జరిగితే పంటల కోత పూర్తయిన తర్వాతే రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది.



మన రాష్ట్రం మన పత్రిక

నమస్తే తెలంగాణ

NAMASTE TELANGANA

గురువారం THURSDAY 9.5.2024 | హైదరాబాద్ HYDERABAD | పేజీలు: 10+8+4 Pages: 10+8+4 | సంపుటి (Volume): 13 ॥ సంచిక (Issue): 335 ॥ వెల (Price) రూ.6.50

PUBLISHED FROM HYDERABAD • KARIMNAGAR • WARANGAL • KHAMMAM • NALGONDA • MAHABUBNAGAR • NIZAMABAD

www.ntnews.com /ntdailyonline





పటాన్‌చెరు కేసీఆర్ రోడ్‌షోకు హాజరైన జనవాహిని. (ఇన్‌సెట్) నర్సాపూర్ రోడ్‌షోలో బస్సు, ఇతర వాహనాలపైకి ఎక్కి కేసీఆర్ ప్రసంగం వింటున్న స్థానికులు

ఐదు నెలల్లోనే అంతా ఆగమాగం

అన్నింట్లోనూ కాంగ్రెస్ విఫలం

కరెంటు కోతలు.. మళ్లా పాతరోజులు

- తరలివెళ్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు.. స్కేర్‌ఫీట్‌కు రూ. 75 కడితేనే పర్మిషన్
- కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలే.. బీజేపీ ఎజెండాలో ఉండేది పేదలు కాదు › 2
- బీఆర్ఎస్ 2 సార్లు గెలిపించినా.. ఏం ఆశించి మదన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి పోయిండు?

నర్సాపూర్, దుండిగల్, పటాన్‌చెరు రోడ్‌షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

> మోదీ, బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలు ఉండవు. ధనికుల బాధలు మాత్రమే ఉంటాయి. అంబానీలు, పెద్దపెద్ద కార్పొరేట్లకు 15లక్షల కోట్లు మాఫీ చేశారు. ఎల్ఐసీ, రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులను ప్రైవేటు పరం చేస్తున్నారు.

వ్యవసాయం చేసినవాళ్లు, పొలం దున్నిన వారికే రైతుబంధు ఇస్తామంటున్నరు. మేం అందరికీ ఇచ్చాం. నాట్లు వేసేటప్పుడు వెయ్యాల్సిన రైతుబంధును కోతలు, కల్లాలు అయినాక వేస్తారా? ఇంతకుమించి జోక్ ఏమైనా ఉంటదా? -కేసీఆర్

- తడిసిన ధాన్యం కొనాలని రోడ్డెక్కిన రైతన్న



యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామ శివారులో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్న రైతులు

మా వడ్లు కొనేది ఇంకెప్పుడు?

- వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
- ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై అన్నదాతల కన్నెర్ర
- కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మా వడ్లు నీళ్లపాలు
- పలుచోట్ల రోడ్లపై బైఠాయించి రైతుల ఆందోళన › 7
- సర్కారుకు మా ఉసురు తగుల్తది: రైతు లింగయ్య

చీకట్లో చందానగర్

- ఏకంగా 24 గంటల పాటు కరెంటు లేక చీకటి
- పట్టించుకోని సర్కారు.. స్పందించని సిబ్బంది
- సబ్‌స్టేషన్ ముందు ధర్నా చేసిన ప్రజలు › II





భారీ వర్షం కురిసినా

హైదరాబాద్‌లో కరెంటు పోలేదు

మీట్ ది ప్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి › II

వానకాలం రైతుబంధు లేనట్టే?!

- రైతుబంధా? రైతు భరోసానా? స్పష్టత లేదు
- జూన్‌లో ప్రారంభంకానున్న వ్యవసాయ పనులు
- ఆగస్టులోగా పెట్టుబడి సాయం అందితేనే లాభం
- ఏటా ఆగస్టులోనే అందించిన కేసీఆర్ ప్రభుత్వం
- వానకాలం రైతు భరోసాకు 12 వేల కోట్లు కావాలి
- రైతు రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవసరం

హైదరాబాద్, మే 8(నమస్తే తెలంగాణ): మరో నెలలో వానకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతుబంధు పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీలో తీవ్ర జాప్యం చేసిన కాంగ్రెస్ సర్కార్.. వానకాలం సీజన్‌లోనైనా సక్రమంగా ఇస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వానకాలం సీజన్‌కు రైతుబంధు కింద పాత పది వేలు ఇస్తుందా? రైతుభరోసా › IIవ పేజీలో

• 2 నెలల్లో 52 వేల కోట్లు సాధ్యమా?

వానకాలం సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం జూన్‌లో మొదలుపెట్టి ఆగస్టు వరకు పూర్తి చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం గత వానకాలం రైతుబంధు పంపిణీ జూన్ 26న ప్రారంభించి ఆగస్టు 23నాటికి పూర్తి చేసింది. దీనికితోడు ఆగస్టు 15లోగా రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నారు. రుణమాఫీ కోసం సుమారు రూ.40 వేల కోట్లు అవసరమని అంచనా. ఈ విధంగా ఆగస్టులోగా రుణమాఫీ పూర్తి చేయడం, పెట్టుబడి సాయం అందించడం అనే లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రభుత్వానికి దాదాపు రూ.52 వేల కోట్లు అవసరం. రానున్న రెండు నెలల్లో ప్రభుత్వానికి రూ.52 వేల కోట్ల ఆదాయం సమకూరడం అసాధ్యమని ఆర్థికరంగ నిపుణులు చెప్తున్నారు.

బీఆర్ఎస్‌కే బీసీలు జై

- కలిసొస్తున్న అభ్యర్థుల ఎంపిక › 3
- ఆరు టికెట్లు ఇచ్చిన కేసీఆర్
- కాంగ్రెస్ అభ్యర్థుల్లో ముగ్గురే
- కేసీఆర్ పరిపాలనలో బాగుపడ్డ బీసీల బతుకులు
- చేతి, కుల వృత్తులకు ఊతం
- కాంగ్రెస్, బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలపై వెనుకబడిన వర్గాల కన్నెర్ర
- ఎన్నికల్లో గులాబీలకే మద్దతిస్తున్న బీసీ సంఘాలు



మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బుధవారం రాత్రి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు నిర్వహించిన రోడ్ షోకు తరలివచ్చిన ప్రజలు

ఐదు నెలల్లోనే అంతా ఆగమాగం


అన్నింట్లోనూ కాంగ్రెస్ విఫలం

- కరెంటు కోతలు.. మళ్లా పాతరోజులు
- తరలివెళ్తున్న పరిశ్రమలు.. పెట్టుబడులు
- స్కేర్‌ఫీట్‌కు రూ. 75 కడితేనే పర్మిషన్
- కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలే..
- ఇకపై అమలుచేస్తుందన్న నమ్మకమూ లేదు
- హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీశారు
- బీజేపీ ఎజెండాలో పేదలు లేరు
- నర్సాపూర్, దుండిగల్, పటాన్‌చెరు రోడ్‌షోల్లో కేసీఆర్

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. రైతుల నుంచి యువకుల వరకు అందరినీ వంచించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో 420 హామీలు ఇచ్చిందని, ఒక్క ఉచిత బస్సు మినహా మరేదీ నెరవేర్చలేదని మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్, దుండిగల్, పటాన్‌చెరులో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఐదు నెలల్లోనే రాష్ట్రం ఇంత ఆగమాగం ఎందుకైందని ప్రశ్నించారు. ఇకపై వ్యవసాయం చేసిన వాళ్లు, పొలం దున్నిన వారికే రైతుబంధు ఇస్తామంటున్నారని తెలిపారు. తాము అందరికీ ఇచ్చామని గుర్తుచేశారు. నాట్లు వేసేటప్పుడు వెయ్యాల్సిన రైతుబంధును కోతలు, కల్లాలు అయినాక వేస్తామంటున్నారని, ఇంతకుమించి జోక్ ఏమైనా ఉందా? అని ఎద్దేవా చేశారు. కరెంటు కోతలతో పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అందరం కలిసి కొట్లాడితే తప్ప ఈ ప్రభుత్వం నీళ్లిచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.

అందరినీ వంచించిన కాంగ్రెస్

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్న కేసీఆర్.. అమలు చేస్తున్న ఫ్రీ బస్సు వల్ల మహిళలు సిగలు పట్టుకుంటుంటే, ఆటోకార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రుణమాఫీ ఎందుకు చేయడం లేదని, 9 ఏండ్లు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల విద్యాభరోసా కార్డు, రైతుకూలీలకు ఏడాదికి ఇస్తామన్న రూ. 12,000 ఏమయ్యాయని నిలదీశారు. అన్నింటిలోనూ కాంగ్రెస్ విఫలమైందని ధ్వజమెత్తారు.విద్యార్థులకు ఐదు నెలలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదని, విదేశీ విద్యానిధి స్కాలర్‌షిప్‌లు, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, సీఎంఆర్‌ఎఫ్.. అన్నింటినీ బంద్ పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.



బుధవారం రాత్రి పటాన్‌చెరులో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ తదితరులు

కాంగ్రెస్ చేస్తదన్న నమ్మకంలేదు

నర్సాపూర్‌కు తాగునీళ్లు రావాలని తాను కోమటిబండ నుంచి ప్రత్యేకంగా లైన్ వేయించానని కేసీఆర్ గుర్తుచేశారు. కాళేశ్వరంతో నర్సాపూర్ లింకు కావాలని శంకరంపేట నుంచి కాల్వలు తవ్వుతున్నారని, మల్లన్నసాగర్ నుంచి ఒకసారి నీళ్లు రావడం మొదలైతే నర్సాపూర్ బంగారు తునక అవుతుందని పేర్కొన్నారు. దాన్ని ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేస్తదనే నమ్మకం లేదని చెప్పారు. మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్‌కు నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలని పేర్కొన్నారు.

కొండిపెట్టడం.. తొండిపెట్టడం.. అబద్ధాలు చెప్పడం

నర్సాపూర్‌ను తాను ఎన్ని రకాలుగా అభివృద్ధి చేశానో అందరికీ తెలుసని కేసీఆర్ పేర్కొన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీకి 25 కోట్లు ఇస్తే వాటిని వాపస్ తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి తీసుకున్నారని తెలిపారు. కొల్చారం మండలంలో మల్లినాథ సూరి పేరు మీద యూనివర్సిటీ పెడదామని అనుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని కూడా చేసేలా లేదని విమర్శించారు. తాము హల్దీవాగు మీద, మంజీరానది మీద 10 చెక్ డ్యాంలు కట్టామని, వాటి ద్వారా పంటలు పండించుకున్నామని తెలిపారు. ఇప్పుడు దానిని కూడా దెబ్బతీసే పరిస్థితులు వస్తున్నాయని హెచ్చరించారు. ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఇకపై నెరవేరుస్తుందన్న నమ్మకం కూడా లేదని అనుమానం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వం ప్రతి దానికి ఏదో కొండి పెట్టడం, తొండి పెట్టడం, అబద్ధాలు చెప్పడం చేస్తున్నదని మండిపడ్డారు.

మన పొలాలు గోదావరి జలాలతో పారాలె

నర్సాపూర్ అంటే తనకు ఎంతో ప్రేమ అని, సునీతాలక్ష్మారెడ్డి గెలిచినప్పటి నుంచి నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచి వచ్చే కాల్వ పూర్తయి, మన పొలాలు గోదావరి జలాలతో పారాలన్నదే తన కల అని తెలిపారు. నర్సాపూర్‌లో లంబాడా సోదరులు ఎక్కువగా ఉన్నారని, తాను 58 ఏండ్లు మొత్తుకున్నా ఏ ముఖ్యమంత్రీ తండాలను గ్రామ పంచాయతీలు చేయలేదని తెలిపారు. తాను తండాలను గ్రామ పంచాయతీలు చేసి నేరుగా నిధులు ఇచ్చానని గుర్తుచేశారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కూడా తానేనని వివరించారు. తమ ప్రభుత్వంలో పోడుభూములకు రైతుబంధు, రైతుబీమా ఇచ్చామని గుర్తుచేశారు.

మోదీ ఎజెండాలో పేదల బాధలుండవ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదేండ్ల క్రితం గద్దెనెక్కి 150 నినాదాలు చెప్పినా ఇప్పటికీ ఏ ఒక్కటీ నిజం కాలేదని కేసీఆర్ విమర్శించారు. ఇప్పుడు మళ్లా 6 చందమామలు, ఏడు సూర్యుళ్లను పెడతామని, ఓట్లేయాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. పాకిస్థాన్‌ను చూపించి ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసి ప్రతిసారి ఓట్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ, బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలు ఉండవని, ధనికుల బాధలు మాత్రమే ఉంటాయని, అంబానీలు, పెద్దపెద్ద కార్పొరేట్లకు 15లక్షల కోట్లను మాఫీ చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని, ఎల్‌ఐసీ, రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులను కూడా ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ తీరుతో అంతర్జాతీయంగా దేశం పరువు పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. పేదల గురించి, గిరిజనుల గురించి, ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికుల గురించి ఏ ఒక్క మంచి చట్టం కూడా తీసుకురాలేదని, కనీస వేతనం పెంచాలని చట్టాలు తేలేదని, కానీ పెట్టుబడిదారులకు మాత్రం కాపాలా కాస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, మన హక్కుల కోసం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో పులిబిడ్డల్లా కొట్లాడతారని చెప్పారు.

పదిశాతం రిజర్వేషన్లు నిలబెట్టాలే

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ -1లో పదిశాతం గిరిజన రిజర్వేషన్ అన్యాయమని హైకోర్టు చెప్తే బీఆర్ఎస్ ప్రభుత్వం కమిటీవేసి రిపోర్టు ప్రకారమే చేసిందని ఈ ప్రభుత్వం హైకోర్టులో బలంగా వాదించాలని, కానీ కాంగ్రెస్ కొట్లాడే పరిస్థితిలో లేదని మండిపడ్డారు. మనం పది శాతం రిజర్వేషన్ మనకే ఉండాలంటే వెంకట్రామిరెడ్డి కచ్చితంగా పార్లమెంటుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు.

పోలీసులు అతిగా ప్రవర్తించవద్దు

పటాన్‌చెరులో పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని, ఇక్కడ రేపొచ్చేది మళ్లా బీఆర్ఎస్ ప్రభుత్వమే జాగ్రత్త అని కేసీఆర్ హెచ్చరించారు. లాఠీలకు, తూటాలకు, తుపాకులకు, జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేది కాదని పేర్కొన్నారు. పోలీసులు డ్యూటీలు చేసుకోవాలని, రాజకీయాలు అవసరం లేదని సూచించారు.

అన్నా అంటే నేనున్నాను.. అని వస్తడు

వెంకట్రామిరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారని, ఇదే జిల్లాకు చెందిన వ్యక్తి అని కేసీఆర్ గుర్తుచేశారు. గెలిస్తే 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటుచేసి పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తానని చెప్పారని పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో సొంత నిధులతో కల్యాణమండపం కట్టించి, ఒక్క రూపాయికే పేదలకు లగ్గం చేయిస్తా అని తనతో చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఎంపీ కాకముందు ఎవరూ ఇలా చెప్పలేదన్నారు. అలాంటి వెంకట్రామిరెడ్డి ఉండేది కూడా పక్కనే కొల్లూరులోనే అని చెప్పారు. అన్నా అంటే నేనున్నా అని వస్తాడని పేర్కొన్నారు. ఆయన డబ్బుల కోసం, పదవుల కోసం రాలేదని, వెంకట్రామిరెడ్డి నిలబడతా అని అడగలేదని, తానే అడిగానని పేర్కొన్నారు. మీ అందరి దీవెనలతో వెంకట్రామిరెడ్డి తెలంగాణ మొత్తంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నడని తనకు రిపోర్టు అందిందని, కాబట్టి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ది మూడో స్థానమేనని, బీఆర్ఎస్‌కు బీజేపీ మధ్యనే పోటీ ఉందని, ముస్లింలు పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీ గెలిచే ప్రమాదముందని కేసీఆర్ హెచ్చరించారు.

> మదన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎందుకు పోయిండు? టీడీపీలో పోటీచేసి ఓడిపోయిండు. ఆయన్ను రెండుసార్లు ఎమ్మెల్యే చేసింది నేనే. 70 ఏండ్ల వయసులో ముసలితనానికి కుసుమగుడాలు అన్నట్టు ఎవరిని ఉద్ధరిద్దామని కాంగ్రెస్‌లోకి వెళ్లిండు. - కేసీఆర్

స్క్వేర్‌ఫీట్‌కు రూ.75 చొప్పన వసూలు

పటాన్‌చెరు నియోజకవర్గం ఏర్పడినప్పుడు 2 లక్షల ఓటర్లు ఉండగా, ఇవాళ 4 లక్షల ఓటర్లు ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన టీఎస్ఐపాస్ పాలసీ, 24గంటల కరెంటు వల్ల పరిశ్రమలు పెరిగాయని, పరిశ్రమల హబ్‌గా తయారైందని వివరించారు. ఫలితంగా దేశం నలుమూలల నుంచి, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి అనేక మంది తరలివచ్చి పొట్టపోసుకుంటున్నారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లా రియల్‌ఎస్టేట్ కుప్పకూలిందని వివరించారు. పటాన్‌చెరు, కొల్లూరు, హైదరాబాద్‌లో ఈ ముఖ్యమంత్రి వచ్చినప్పటినుంచి ఒక్క పర్మిషన్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. స్క్వేర్‌ఫీట్‌కు రూ.75 ఇస్తేనే పర్మిషన్లు ఇస్తారన్న విమర్శలు ఉన్నాయని తెలిపారు. పటాన్‌చెరులో ఒకప్పుడు కలుషిత జలాల తాగి ప్రజలు రోగాలపాలయ్యారని, మిషన్‌భగీరథ ద్వారా తాము పరిశుభ్రమైన నీటిని అందించామని పేర్కొన్నారు. కొల్లూరులో దేశంలోనే తొలిసారి 16,500 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చామని తెలిపారు. నరేంద్రమోదీ కృష్ణా, గోదావరి నీళ్లను తమిళనాడుకు తరలిస్తామని మాట్లాడుతున్నారని, అయినా సీఎం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. మన నీళ్లు మనకే దక్కాలన్నా, మన పరిశ్రమలు మనకే ఉండాలన్నా? కండ్లద్దాలు తయారు చేసే కంపెనీ, కోచ్ ఫ్యాక్టరీ నిలబడి ఉండాలన్నా? పటాన్‌చెరుకు పరిశ్రమలు ఇంకా తరలిరావాలన్నా బీఆర్ఎస్ గెలవాలని పేర్కొన్నారు. డజన్‌మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

'మదన్‌రెడ్డి ఎందుకు పోయిండు?'

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ నిర్మల్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తున్నదని చెప్పారని, మరి వచ్చిందా? అని ప్రశ్నించారు. వాటిని తెచ్చేందుకే మదన్‌రెడ్డి కాంగ్రెస్‌లో పోయాడని అంటున్నారని, మరెందుకు రాలేదని నిలదీశారు. మరి మదన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎందుకు పోయిండని ధ్వజమెత్తారు. తెలుగుదేశంలో ఉండగా టికెట్ ఇస్తే ఓడిపోయాడని, ఆయనను రెండు సార్లు ఎమ్మెల్యేను చేసింది తానేనని చెప్పారు. 70 ఏండ్ల వయసులో ముసలితనానికి కుసుమగుడాలు అన్నట్టు ఎవరిని ఉద్ధరిద్దామని కాంగ్రెస్‌లోకి వెళ్లాడని ప్రశ్నించారు. ఇది ధర్మమేనా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మనల్ని విడిచిపెట్టిన మదన్‌రెడ్డికి మీరే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల కంటే పెద్ద మెజార్టీ ఇచ్చి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు.





దుండిగల్.. గులాబీ గులాల్ | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లో బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు. చిత్రంలో బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు



జననేతకు జేజేలు | పటాన్‌చెరు రోడ్‌షోలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. జైతెలంగాణ నినాదాలు చేస్తున్న ప్రజలు



ఆకాశమంత అభిమానం.. | మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని హోర్డింగు ఎక్కి మరీ ఆసక్తిగా వింటున్న యువకులు

గులాబీ పూలవనం

గర్జించిన నర్సాపూర్.. పోటెత్తిన పటాన్‌చెరు.. దుండిగల్‌లో గులాబీ దండు

- **ఒకే రోజు మూడు రోడ్‌షోల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ అధినేత**
- **అంతులేని అభిమానం.. అలుపులేని జననేత కేసీఆర్**
- **అడుగడుగునా జన నీరాజనం.. గులాబీల వర్షం**

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): నర్సాపూర్ గర్జించింది.. పటాన్‌చెరు జనం ప్రభంజనం.. దుండిగల్ గులాబీపూల వనం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేరోజు మూడు రోడ్‌షోలు.. ఒకదానిని మించి మరొకటి విజయవంతం.. ఉప్పొంగిన జనాభిమానం.. మొత్తంగా బుధవారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రోడ్‌షో విజయవంతమైంది. బస్సుయాత్రకు ప్రజలు నీరాజనం పలికారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్, పటాన్‌చెరు, మేడ్చల్-మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని దుండిగల్‌లో నిర్వహించిన రోడ్ షోల్లో కేసీఆర్ పాల్గొన్నారు. సాయంత్రం ఏడు నుంచి రాత్రి 10 గంటల మధ్య జరిగిన ఆయా కార్యక్రమాల్లో కేసీఆర్ ప్రసంగించారు. బీఆర్‌ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. కేసీఆర్ ఎర్రవల్లి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. గజ్వేల్ మీదుగా నర్సాపూర్‌కు చేరుకున్నారు. మార్గమధ్యంలో గజ్వేల్, తూప్రాన్, శివ్వంపేటలో జననేతను చూసేందుకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలిరాగా.. కేసీఆర్ కాసేపు బస్సును ఆపి వారికి అభివాదం చేసి ముందుకు సాగారు. సాయంత్రం 7 గంటలకు నర్సాపూర్ చేరుకున్నారు. కిక్కిరిసిన జనసందోహం మధ్య రోడ్‌షో మొదలై.. అంబేద్కర్ సర్కిల్‌కు చేరుకున్నది. జననేతను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు వేలాది సంఖ్యలో ప్రజలు చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో హైదరాబాద్ వైపు, మెదక్ వైపు, తూప్రాన్ వైపు, పటాన్‌చెరువైపు వెళ్లే రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. కేసీఆర్‌ను చూడగానే వారిలో ఉత్సాహం రెట్టించింది. 'సీఎం సీఎం' అన్న నినాదాలను హోరెత్తించారు. అనంతరం బస్సుయాత్ర మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ ఓఆర్‌ఆర్ చౌరస్తాకు చేరుకున్నది. వేలాది మంది జనం తరలివచ్చారు. అనంతరం బస్సుయాత్ర పటాన్‌చెరుకు చేరుకున్నది. కేసీఆర్ బస్సు అంబేద్కర్ సర్కిల్‌కు చేరుకోగానే జనసందోహం ఉరకలెత్తి జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. మూడు చోట్ల అంతులేని ప్రజాభిమానం కనిపించగా, కేసీఆర్ అలుపులేకుండా రెట్టించిన ఉత్సాహంతో బస్సుయాత్ర, రోడ్‌షోలలో పాల్గొన్నారు.

సహకరించని పోలీసులు

కేసీఆర్ రోడ్‌షోలకు పోలీసుల నుంచి సహకారం కనిపించలేదు. ముఖ్యంగా నర్సాపూర్ చౌరస్తా నిత్యం రద్దీగా ఉంటుంది. కేసీఆర్ సభ నేపథ్యంలో వేలాది మంది తరలిరాగా, పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించడంలో సహకరించలేదని స్థానిక నేతలు విమర్శించారు. దీంతో కార్యకర్తలే స్వయంగా ట్రాఫిక్‌ను నియంత్రించాల్సి వచ్చింది. పోలీసులు అక్కడక్కడా గుంపులుగా నిలబడి చూస్తుండటం కనిపించింది.



మెదక్ జిల్లా నర్సాపూర్ రోడ్‌షోలో మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి

పంచులే పంచులు..

కేసీఆర్ ప్రసంగంలో వేసిన పంచులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ముఖ్యంగా నర్సాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని ఉద్దేశించిన కేసీఆర్ మాట్లాడుతూ.. 'మహిళలకు 2,500 ఇస్తున్నామని రాహుల్‌గాంధీ అంటున్నరు. వచ్చిందా?' అని కేసీఆర్ అడగగా 'లేదు' అంటూ ప్రజలు ముక్తకంఠంతో సమాధానం ఇచ్చారు. దీంతో 'తెస్తాననే మదన్‌రెడ్డి కాంగ్రెస్‌ల సొచ్చిండంట కదా..? తేలేదా? మరీ మదన్‌రెడ్డి ఎందుకు కాంగ్రెస్‌లోకి పోయిండు' అంటూ నిలదీశారు. ఆయన్ను రెండుసార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆరే కదా. ఎవరిని ఉద్ధరిద్దామని మదన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి పోయినట్టు' అంటూ మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డికి నర్సాపూర్ నుంచే 50 వేల మెజార్టీ ఇచ్చి మదనరెడ్డికి బుద్ధిచెప్పాలని కేసీఆర్ కోరగా.. 'చెప్తామంటూ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక దుండిగల్‌లో చేసిన ప్రసంగంలోనూ ఈటలపై పంచులు విసిరారు. మోదీ వేస్తానన్న రూ.15 లక్షలు పడ్డాయా? అని అడగగా ప్రజలు 'లేదు..' అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మీ మల్కాజిగిరిలో ఒక్కొక్కరికి రూ.30 లక్షలు వచ్చాయని ఈటల రాజేందర్ చెప్తున్నాడంటూ దెప్పిపొడిచారు. మోదీ, బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలు ఉండవని, ధనికుల బాధలే ఉంటాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఆయా చోట్ల ప్రసంగించిన కేసీఆర్ గత బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ పాలన వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విడమర్చి ప్రజల్లో ఆలోచనను రేకెత్తించారు.

బ్రాండ్ ఇమేజ్‌ను బొందపెట్టారు

కరెంటు కోతలు, నీళ్ల కొరతతో హైదరాబాద్ ఇమేజ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తున్నదని బీఆర్‌ఎస్ చీఫ్ కే చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. కొద్దిపాటి వర్షానికే నగరంలో ఆరు నుంచి 8 గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రెప్పపాటు సమయం కూడా కరెం టు పోలేదని, హైదరాబాద్‌ను పవర్ ఐ లాండ్‌లా తీర్చిదిద్దామని తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లో బీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా బుధవారం నిర్వహించిన రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగైదు నెలల్లో పరిస్థితులు ఎంతగా తారుమారు అయ్యాయో అందరికీ తెలుసని పేర్కొన్నారు. పార్లమెంటులో బీఆర్‌ఎస్ ఎంపీ లు డజనుమంది ఉంటే తెలంగాణ హక్కు లు కాపాడతారని, రాష్ట్రానికి నిధులు తీసుకొస్తారని వివరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి పదేండ్లు అయిందని, నరేంద్రమోదీ 150 నినాదాలు ఇచ్చారని, వాటిలో ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు.



పోటెత్తిన అభిమానం.. | నర్సాపూర్ రోడ్‌షోలో అభివాదం చేస్తున్న కేసీఆర్. చిత్రంలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి



జనంతో మమేకమై.. | మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రోడ్‌షోలో పాల్గొన్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, స్థానిక నాయకులు

బీఆర్‌ఎస్‌కే బీసీలు జై

- **కలిసొస్తున్న అభ్యర్థుల ఎంపిక**
- **ఆరు ఎంపీ టికెట్లు ఇచ్చిన కేసీఆర్**
- **3 టికెట్లతోనే సరిపెట్టిన కాంగ్రెస్**
- **కేసీఆర్ పాలనలో బాగుపడ్డ బతుకులు**
- **పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీలకే మద్దతిస్తున్న బీసీ సంఘాలు**

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు రాజకీయ సమీకరణాల్లో సరికొత్త మార్పునకు కారణం అవుతున్నదా? పార్టీ, అభ్యర్థి సమస్థాయిలో కీలకపాత్ర పోషించే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బీఆర్‌ఎస్ అనుసరించిన వ్యూహం ఆ పార్టీకి అడ్వాన్‌టేజ్‌గా మారి కాంగ్రెస్, బీజేపీలకు శరాఘాతంగా పరిణమించనున్నదా? టికెట్ల కేటాయింపులో కేసీఆర్ చూపిన వ్యూహచతురత వల్ల రెండు జాతీయ పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయా? అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో కేసీఆర్ ఈసారి ఆరుగురు బీసీలకు టికెట్లు కేటాయించారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని కాసాని జ్ఞానేశ్వర్ (ముదిరాజ్), నిజామాబాద్ టికెట్‌ను బాజిరెడ్డి గోవర్ధన్ (మున్నూరుకాపు), జహీరాబాద్ టికెట్‌ను గాలి అనిల్‌కుమార్ (మున్నూరుకాపు), సికింద్రాబాద్ టికెట్‌ను తీగుళ్ల పద్మారావుగౌడ్ (గౌడ్), భువనగిరి టికెట్‌ను క్యామ మల్లేశ్ (యాదవ), హైదరాబాద్ స్థానాన్ని గడ్డం శ్రీనివాస్‌యాదవ్ (యాదవ) ఇలా ఆరు స్థానాల్లో ఆరుగురు బలమైన సామాజికవర్గాలకు చెందిన నాయకులకు కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి మూడు అసెంబ్లీ స్థానాల్లో ఒక స్థానాన్ని బీసీలకు కేటాయిస్తామంటూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. ఆ మాట నిలబెట్టుకోకపోవడంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీసీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ఈ లోటును భర్తీచేస్తామని కాంగ్రెస్ పార్టీ నమ్మబలికింది. తీరా మూడు స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించింది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని దానం నాగేందర్ (మున్నూరుకాపు)కు (అదీ బీఆర్‌ఎస్ నుంచి పిలిచి మరీ), మెదక్ నుంచి నీలం మధు (ముదిరాజ్)కు, జహీరాబాద్ స్థానాన్ని సురేష్‌షెట్కార్ (లింగాయత్)కు కేటాయించి చేతులు దులుపుకున్నది. ఇక బీజేపీ బీసీలకు ఐదు టికెట్లు ఇచ్చింది. ఇందులో నిజామాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్ స్థానాల్లో అభ్యర్థులుగా ఉన్న ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూశారు. ఈ ముగ్గురిని ఓడించింది బీఆర్‌ఎస్ పార్టీయే కావడం విశేషం. మిగిలిన రెండు స్థానాల్లో భువనగిరి నుంచి పోటీచేస్తున్న బూర నర్సయ్యగౌడ్, జహీరాబాద్ నుంచి బరిలో నిలిచిన బీబీ పాటిల్ కూడా పూర్వాశ్రమంలో బీఆర్‌ఎస్‌వారే కావ డం గమనార్హం. దీంతో బీజేపీ సొంతంగా బీసీ నాయకులను తయారుచేసుకోలేదని, ఒకవేళ ఉన్నా వారికి అంతపెద్దగా గుర్తింపులేదనే చర్చ సాగుతున్నది. బీజేపీకి పైన లీడర్ బలం లేకపోవడం, క్షేత్రస్థాయిలో క్యాడర్ లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 60కి పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో గత పదేండ్ల అనుభవాన్ని, ప్రస్తుత టికెట్ల కేటాయింపు విషయంలో కేసీఆర్ చూపించిన దార్శనికత కాంగ్రెస్, బీజేపీల్లో కొరవడ్డ కారణంగా రాష్ట్రంలోని బీసీలు ఏకపక్షంగా బీఆర్‌ఎస్ వైపు వచ్చేశారని ఉదహరిస్తున్నారు.

మహనీయుల ఘనత తరాలకు...

తెలంగాణ రైతాంగ సాయుధపోరాట వీరుల చరిత్ర భవిష్యత్తు తరాలకు వారధిగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా శాశ్వత చర్య తీసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ వైపు బీసీలు నిలబడుతున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్, కొండా లక్ష్మణ్‌బాపూజీ పేర్లు శాశ్వతంగా నిలిచి ఉండేలా, వారి స్ఫూర్తిని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునేలా చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కింది.

ఓటు బ్యాంకు పార్టీలకు గుణపాఠం

రాష్ట్రంలో 1.88 కోట్ల జనాభా ఉన్న బీసీలను కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఓటు బ్యాంకుగా మార్చుకున్నాయే తప్ప ఏనాడూ తమ బాగోగులు పట్టించుకోలేదని బీసీలు ఆ పార్టీలపై ఆగ్రహంతో ఉన్నారు. ఏడున్నర దశాబ్దాలుగా తమ బాగోగులు పట్టించుకోని ఈ రెండు పార్టీలకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాయి. కుల వృత్తులకు జీవం పోసిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ వెంటే తాము ఉంటామని బీసీ సంఘాల ప్రతినిధులు తెగేసి చెప్తున్నారు. తమది రాజకీయ పోరాటం కాదని, ఆత్మగౌరవ పోరాటమని బీసీలు స్పష్టం చేస్తున్న సన్నివేశాలు అనేక చోట్ల దర్శనమిస్తున్నాయి.

బడుగుల రాష్ట్ర సమితిగా కీర్తి

బీఆర్‌ఎస్ పార్టీని బడుగుల రాష్ట్ర సమితిగా రాష్ట్రంలోని వెనుకబడిన కులాలు కీర్తిస్తున్నాయి. రాష్ట్రంలో గవర్నర్ తరువాత ప్రోటోకాల్ పదవులైన శాసనమండలి చైర్మన్ (స్వామిగౌడ్), శాసనసభ స్పీకర్ (సిరికొండ మధుసూదనాచారి) పదవులే కాకుండా అనేకమందిని ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలు గా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని బీసీలు గుర్తుచేస్తున్నారు. పార్టీలో అత్యంత కీలకమైన సెక్రటరీ జనరల్ స్థానాన్ని బీసీ వర్గాలకే కేసీఆర్ కేటాయిస్తూ ఆ వర్గాన్ని అందలం ఎక్కించడంలో వ్యూహచతురతను చాటుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసిన తీరే పార్లమెంటు ఎన్నికల్లో విజయదుందుభి మోగించే తొలి మెట్టు అయిందని, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ అభ్యర్థులకు వస్తున్న ఆదరణే అందుకు నిదర్శనం అని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



నర్సాపూర్ నుంచే మార్పు | బుధవారం రాత్రి నర్సాపూర్‌లో నిర్వహించిన కేసీఆర్ రోడ్ షోలో మాకు మళ్లీ కేసీఆరే సీఎం కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ప్రజలు



పటాన్‌చెరు.. గులాబీ హోరు | పటాన్‌చెరులోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం నిర్వహించిన కేసీఆర్ రోడ్ షోకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలు

'వేదిక' పేజీ కోసం సమకాలీన అంశాలపై వ్యాసాలను
ఈ చిరునామాకు పంపించండి. మీ వ్యాసం 700 పదాలకు మించకుండా ఉండాలి.
చిరునామా: 8-2-603, 1/7,8,9 కృష్ణాపురం, రోడ్ నం.10, బంజారాహిల్స్, హైదరాబాద్-500034.
e-mail: editpage@ntnews.com

నమస్తే తెలంగాణ

పోలింగ్ శాతంలో తేడాలు

ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉంటేనే ఎన్నికలకు విశ్వసనీయత ఏర్పడుతుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో ఈ విశ్వసనీయత మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటుంది. ప్రజల తీర్పును నిక్కచ్చిగా నమోదు చేసి ఫలితాలను వెల్లడించడం అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థ ను నడిపే పెద్దల ఎంపిక విషయంలో మోదీ ప్రభుత్వం చేసిన మార్పుచేర్పులు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలురైన వారిని ఎంపిక చేసేందుకే ఈ ఏర్పాటు చేసిందని, ఈ చర్య ప్రజాస్వామ్యానికి విఘాతం లాంటిదని విపక్షాలు ఆరోపించడం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై సందేహాలు తొలగించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం కొన్ని దిద్దుబాటు చర్యలు సూచించినా మోదీ సర్కారు వాటికి గండికొట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత, పోలైన ఓట్ల శాతం ప్రకటించేందుకు చాలా సమయం తీసుకోవటం, ముందస్తు లెక్కకు, తుదకు తేల్చిన లెక్కకు మధ్య అంతరం ఎక్కువగా ఉండటం అనేక అనుమానాలకు తావివ్వడం సహజమే.

మొదటి విడత పోలింగ్ ముగిసిన 11 రోజులకు, రెండో విడత ముగిసిన 4 రోజులకు తుది శాతాన్ని వెల్లడించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో, అదీ ఈవీఎంలతో నిర్వహించే ఎన్నికల్లో ఇంత జాప్యం అవసరమా? అనేది అసలు ప్రశ్న. ఏప్రిల్ 19 సాయంత్రం 60 శాతం పోలింగ్ నమోదైనట్టు ప్రకటించిన ఈసీ ఏప్రిల్ 30న విడుదల చేసిన ప్రకటనలో 66.14 శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపింది. రెండు విడతల్లోనూ కొంచెం అటూఇటుగా సుమారు 6 శాతం తేడా రావడం గమనార్హం. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రయన్ ఎత్తిచూపింది ఈ తేడానే. కొన్ని నియోజకవర్గాల్లో 5 నుంచి 10 శాతం ఓట్లు పెరిగాయి. ఏకంగా మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో 7.52 శాతం పెరగడం విశేషం. ఈ అదనపు ఓట్లు ఎక్కడి నుంచి వచ్చిపడ్డాయని శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ నిలదీస్తున్నారు. 2019 ఎన్నికల్లో కేవలం రెండు రోజుల్లోనే పురుషులు, మహిళలవారీ లెక్కలతో సహా యావత్తు పోలింగ్ సమాచారాన్ని వెల్లడించిన ఈసీ ఈసారి ఇంతగా జాప్యం చేయడంపై సీపీఎం నేత సీతారాం ఏచూరి విస్మయం వ్యక్తం చేశారు. ఇలా ఎన్నికల శాతం పెరగడం అనేది సాధారణ విషయం కాదని గత మూడున్నర దశాబ్దాలుగా ఎన్నికల విశ్లేషకునిగా వ్యవహరిస్తున్న రాజకీయ పరిశీలకుడు యోగేంద్ర యాదవ్ చెప్తున్నారు.

సవరించిన లెక్కలను కూడా ఈసీ తన వెబ్‌సైట్‌లో పెట్టకపోవడం ఏమిటనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఇలాంటి అనుమానాలు పారదర్శకతకు గొడ్డలిపెట్టు వంటివి. ఇటీవలి కాలం వరకు ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఈవీఎంల)పై వివాదం కొనసాగింది. నిరాధారమైన అపనమ్మకాలు వద్దని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో ఆ వివాదం సందేహాస్పదంగానే కొలిక్కి వచ్చింది. అదేవిధంగా ప్రస్తుతం పోలింగ్ శాతంపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఎన్నికల సంఘం మీదే ఉంటుంది. ప్రజలు వేసిన పవిత్రమైన ఓటుపై అనుమానాల నీడలు పడటం ఏ మాత్రం సమర్థనీయం కాదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విశ్వవ్యాప్తంగా మన్ననలు అందుకునే మన దేశానికి ఇలాంటి వ్యవహారాలు అంతగా శోభించవు.

అబద్ధాల తయారీదారు మోదీ!

ప్రధాని మోదీ తన పదేండ్ల పాలనలో అబద్ధాలను వ్యాప్తి చేశారే తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. పైగా దేశ సంపదలైన ఎల్ఐసీ, పోర్టులు, విమానాశ్రయాలను అమ్మేశారు. అబద్ధాల తయారీదారు, డిస్ట్రిబ్యూటర్, హోల్‌సేలర్ మోదీయే.

- తేజస్వీ యాదవ్, ఆర్జేడీ నేత

బీసీలూ.. బహుపరాక్!

వేటగాళ్ల వాగ్దానాలు, వంచకుల వలలు ఎప్పటిలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ వంచితుల చుట్టూ మోహరించాయి. సుదీర్ఘ ప్రజాస్వామ్య చరిత్రలో వివక్షను దేశం నలుమూలలా వనంలా పెంచి పోషించిన రెండు జాతీయ పార్టీల అగ్రనేతలే.. న్యాయం, నమ్మకం అంటూ మళ్లీ మాయ చేయడానికి కుయుక్తుల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పూలే జీవించి ఉంటే, అంబేద్కర్ మన మధ్యలో ఉండి ఉంటే.. కమలం, హస్తం పార్టీలు తెలంగాణతో పాటు దేశంలో చేస్తున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై పిడుగుల వర్షం కురిపించేవారు.

నయవంచకులే న్యాయ సూత్రాలు వల్లిస్తుంటే, బడుగులు అడుగు ముందుకేయకుండా అడ్డుగోడలు నిర్మించిన పక్షపాతులే ప్రజాస్వామ్యంపై ప్రవచనాలు ఊదరగొడుతుంటే వెయ్యి పీనుగలు తిన్న రాబందు.. శాకాహార ప్రయోజనాలను ప్రచారం చేసినట్టుగా ఉండదా? ఇప్పుడు రాహుల్‌గాంధీ, మోదీ ప్రదర్శిస్తున్న ఎన్నికల విన్యాసాలు అలాగే ఉన్నాయి. ఇంకా విచిత్రమేమిటంటే.. ఊసరవెల్లి కూడా ఉరివేసుకునేలా సీఎం రేవంత్‌రెడ్డి సైతం జనగణన, బీసీల హక్కులు, సామాజిక న్యాయం, వాటా, కోటా అంటూ చిలుకపలుకులు పలుకుతున్నారు.



డాక్టర్ ఆంజనేయ గౌడ్

నిజమే.. 'వినేవాడుంటే చెప్పేవాడికి ఎప్పటికీ లోకువే' అనే నానుడి గాలికి పుట్టలేదు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే అంబేద్కర్ ఆశయాలకు తలకొరివి పెట్టి, పూలే భావనను పూడ్చి పెట్టే పనితీరును నిత్యం కొనసాగిస్తున్నది రేవంత్‌రెడ్డి సర్కార్ కాదా? రాష్ట్ర మంత్రిమండలిలో, నియమిత పదవుల్లో, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సీట్లు, వాటాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏయే కులాలకు ఎంతెంత వడ్డించిందో అందరికీ అర్థమైపోయింది. చివరికి న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైన అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ బాధ్యతలను ఇప్పటి సీఎంలా ఒకే వర్గం వారికి గతంలో ఏ ప్రభుత్వం అప్పగించలేదు. ఇలా నాలుగు నెలల్లోనే వాటా హక్కును నడివీధిలో నవ్వుల పాలుచేసిన చర్యలు ఎన్నో? కానీ, గురివింద గింజ నైజం రేవంత్‌రెడ్డి సర్కార్‌కు, రాహుల్‌గాంధీ పార్టీకి కొత్తేం కాదన్నది దేశంలోని బుద్ధిజీవులందరికీ తెలిసిన సత్యమే. ఆ కుట్రల ఒరవడిలోనే నేడు జనగణన, బీసీల వాటా, రిజర్వేషన్లు అనే సున్నితమైన, కీలకమైన సామాజిక అంశాలపై రాజకీయ పబ్బం కోసం వెంపర్లాడుతున్నది. బహుశా మన దేశంలో లాగా, విపణిలో బీజేపీ, కాంగ్రెస్ లాంటి ద్రోహ పూరిత చరిత్ర కలిగిన రాజకీయ పార్టీలు ఇంతకాలం జనాలను ఏమారుస్తూ మనుగడ సాగించడం దుస్సాధ్యమేమో. సమ్మిళిత అభివృద్ధి, శాంతి, సామాజిక న్యాయం ఇలా ఏ అంశంలోనైనా, ఎండమావుల చుట్టూ ఏండ్లకు ఏండ్లు తిప్పి ఏమారుస్తూ.. అతిపెద్ద మానవ సమూహాన్ని బంతాటలా ఆడుకోవడం ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే చెల్లుబాటు అయ్యేదా? మన ప్రజల అమాయకత్వాన్ని నినాదాలకు బానిసలుగా మలుస్తూ, పల్లకీలో ఊరేగుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు, ఇంకా ఎంతకాలం అధిక జనాభాను జోకొట్టి, దేశాన్ని కొల్లగొడుతూ ఉంటాయి?

ఎకనామిక్ హిట్ మ్యాన్ అనే పుస్తకం ఆమధ్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది తెలుగులోనూ దళారీ పశ్చాత్తాపం పేరిట ప్రచురితమైంది. ప్రపంచ బ్యాంకులో పని చేసిన ఈ పుస్తక రచయిత వర్ధమాన దేశాల సంపద ఎలా కొల్లగొట్టబడుతున్నదో అనుభవపూర్వకంగా, ఆధారాలతో రాసి ప్రపంచ పాఠకుల గుండెలు మండేలా చేశారు. అదొక పాప ప్రాయశ్చిత్త, దోపిడీ, పీడన వ్యతిరేక మానవీయ రచన. కానీ, నేడు రాహుల్ గాంధీ ప్రసంగాలు అలా కూడా ఉండటం లేదు కదా? దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసిన అన్యాయ పాలన, పీడన, దోపిడీపై రాహుల్‌గాంధీ మాటల్లో ఇసుమంతైనా ప్రాయశ్చిత్తం వ్యక్తం కావడం లేదు. అసలు రిజర్వేషన్లు బీసీలకు అందకుండా దగా చేసిందే కాంగ్రెస్ అనే వాస్తవం నేడు కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ మొసలి కన్నీటితో కడుక్కోలేదు కదా? కేంద్రంలో 90 ప్రభుత్వ శాఖల్లో కార్యదర్శులుగా బీసీలు కేవలం ముగ్గురే ఉన్నారని, న్యాయ వ్యవస్థతో పాటు అన్నింటా సగం జనాభా అయిన బడుగులు అట్టడుగునే పడి మగ్గుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత వల్లిస్తున్న ఊకదంపుడు ఉపన్యాసం వాస్తవమే. కానీ, ఈ అసమాన అన్యాయ వ్యవస్థకు బలమైన పునాదులు పేర్చిందే హస్తం పార్టీ కదా. రిజర్వేషన్లకు పాడెను కట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే, సమాధిని నిర్మిస్తున్నది బీజేపీనే కదా? పెరియార్ పోరాట ప్రభంజనంతో గానీ బీసీల కోసం మొదటి రాజ్యాంగ సవరణ చేసేందుకు హస్తం పార్టీకి చేతులు రాలేదు. కాకా కాలేల్కర్ కమిషన్ 1953లో బీసీలకు రిజర్వేషన్లు సిఫారసు చేస్తే, ఆయన్ను ఆనాటి కాంగ్రెస్ ప్రధాని నెహ్రూ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు పిలిపించుకొని, మందలించి, డీసెంట్ నోట్ రాయించి బీసీల భవితకు ఆదిలోనే మోకాలడ్డం పెట్టారు. తర్వాత 1993 దాకా బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా నాలుగు దశాబ్దాల పాటు బీసీల వాటాను వధించిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు. మండల్ కమిషన్‌పై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ, అవి దేశానికి ప్రమాదకరమైనవని సుదీర్ఘంగా ప్రసంగించి, బీసీల జీవితాల్లో చీకటి కుమ్మరించిందే రాజీవ్‌గాంధీ అనే సత్యం బుద్ధిజీవులందరికీ తెలిసిందే. తీరా సుప్రీంకోర్టు తీర్పుతో బీసీ రిజర్వేషన్లు అమలులోకి రావడానికి రెండేండ్ల ముందే అనగా 1991లోనే ప్రపంచీకరణ విధానాల పేరిట, ప్రైవేట్ రంగానికి తలుపులు బార్లా తెరిచి బడుగుల కుండకు చిల్లులు పెట్టింది హస్తం సర్కార్ పెద్దలే కదా? ఏడున్నర దశాబ్దాలుగా జనగణనతో పాటు అనేక అంశాల్లో కాంగ్రెస్ సర్కార్ల వంచన, కమలం పార్టీ పెద్దల సమర్థింపు వల్ల వివక్షకు వేలాడిన బీసీల హక్కులు ప్రతి సందర్భంలోనూ పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డాయే కానీ వారి రొట్టె విరిగి నెయ్యిలో పడలేదు. బీసీల కాళ్లు కాంగ్రెస్ విరగ్గొడితే, నేడు బీజేపీ ఏకంగా తినే చేతులనూ తెగనరుకుతున్నది. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది సంఖ్యను 41.76 లక్షల నుంచి 34.5 లక్షలకు కుదించడమే కాదు, 16 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ కొలువులను భర్తీ చేయకుండా బీసీ రిజర్వేషన్లను ఎగ్గొట్టింది మోదీ ప్రభుత్వం. దానికితోడు ప్రైవేటీకరణ కాదు.. కాదు.. అదానీకరణకు అంతా సమర్పిస్తూ.. అడిగేందుకు ఏమీ మిగలని దశకు దేశాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. నిజానికి రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర కాదు, ఏనాడో వాటిపై నిషేధాజ్ఞలను రెండు జాతీయ పార్టీలు అప్రకటితంగా అమలు చేసేశాయి. ఇక రాజ్యాంగానికి తూట్లు కాదు, ఏకంగా పోట్లే పొడిచి, ప్రవేశిక లక్ష్యాల పీక నొక్కేశాయి. అలాగే 2021లో బీసీల జనగణన చేస్తామని 2018లో ఆనాటి హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చి, తర్వాత పంగనామం పెట్టేశారు. ఇలా ఎన్నో అంశాల్లో విలువల వధలో వీడు ఉక్కా కాదు, వాడు తుక్కా కాదని చెరబండ రాజు అన్నట్టుగా కమలం, హస్తం పార్టీలు బీసీల హక్కుల హననంలో పోటీ పడి పనిచేశాయి.



అసలు రాజ్యాంగం అర్థం కాని కాంగ్రెస్, ఇష్టమేలేని బీజేపీలూ.. ఎన్నికలను కనికట్టుగా, పరిపాలనను సర్కస్ ఫీట్లుగా మార్చేశాయి. రాజకీయాలను గుప్పెడు మంది గుత్తసొత్తుగా మార్చి, బలవంతులదే రాజ్యమనే రాతియుగ భావనను బలపరిచాయి. ఢిల్లీలో గాంధీ కుటుంబం, రాష్ర్టానికో సామాజిక వర్గం సొత్తుగా హస్తం పార్టీ.. విస్తరణకు విద్వేషం, విధానాలు కుబేరుల కోసం అంటూ కమలం పార్టీ మనుగడ సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఏనాడో ప్రమాదంలో పడేశాయి.

వాస్తవానికి దేశాన్ని ఇలా వివక్షావనంలా మార్చివేసిన కుసంస్కార కాంగ్రెస్, బీజేపీ విధానాలను అభివృద్ధి చెందిన వర్గాల్లోని బుద్ధిజీవులు సైతం ఈసడించుకోకుండా ఉండలేరు. ఇంకా నయం వివక్షలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు పురుడుపోసుకోకపోయి ఉంటే నేటికీ అరాచకమే అంతటా వర్ధిల్లేది. అసలు స్వాతంత్య్ర ఉద్యమంలోని సామాజికాంశంలో నుంచే రాజ్యాంగంలోని ఆదర్శవాదం, ప్రాథమిక హక్కులు, సమ భావనలను రూపొందించారు. ఆ లోతైన దృష్టి కోణం కొరవడే గాంధీలు, మోదీ, ఆయన ముందుతరాలు వివక్ష నిర్మూలనకు నడుం బిగించలేదు. కానీ, దేశంలో ఒకటి, రెండు ప్రాంతీయ పార్టీల కంటే ఎన్నో రెట్లు బీసీల ఎదుగుదలకు దోహదపడే పాలనా విధానాలు అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. తొలి శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, ఆర్థిక మంత్రి, కీలకమైన పదవులతో పాటు, నియమిత పదవుల్లోనూ భాగస్వామ్యం కల్పించింది. మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు, చట్టసభల సభ్యులుగా అవకాశాలతో పాటు బీసీ కులాల ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవం పెంచే ఎన్నో చర్యలు చేపట్టింది. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, గురుకులాలు, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, విదేశీ విద్యానిధి, ఆసరా పింఛన్ల పెంపు ఇలా ఎన్నో పథకాలను బీసీ కుటుంబాలు బలోపేతం అయ్యేందుకు అమలుచేసింది. సంక్షేమ పథకాలే కాదు, బీసీల దీర్ఘకాలిక డిమాండ్లు అయిన చట్టసభలలో రిజర్వేషన్లు, బీసీ మంత్రిత్వ శాఖ, జనగణన వంటి వాటిపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర సర్కార్‌కు పంపింది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగిస్తున్నది.

ఇంకా భవిష్యత్తులో పెండింగ్‌లో ఉన్న బీసీల డిమాండ్ల కోసం అండగా నిలబడి పోరాడే శక్తి, ఉద్యమ స్ఫూర్తి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకే ఉంది. చారిత్రక దోషి కాంగ్రెస్, బీసీలకు ఉరి వేసే బీజేపీ వలలో బడుగులు పడితే.. మళ్లీ మోసపోవడమే తప్ప ఒరిగేదేం ఉండదు. బీసీలకు ప్రాంతీయ పార్టీలే బలం, బలగం. దశాబ్దాలుగా జాతీయ పార్టీల ప్రయోజనాలు, లక్ష్యాలు.. బీసీల హక్కులతో చేతులు కలుపనేలేదు, ఇకపై కూడా కలుపలేవు. చరిత్రలో గోముఖ వ్యాఘ్రాలుగా తేలిపోయిన హస్తం, కమలం పార్టీలను బీసీ కులాలు ఊరవతలే నిలువరించాల్సిన కీలక సందర్భమిది. ఈ రెండు పార్టీలు నిజంగా బీసీల మీద మనసుపెట్టి ఉంటే వ్యాపారవేత్తలుగా మారి దేశ జీడీపీకి జోడెద్దులుగా బీసీలు మారేవాళ్లు. చైనా వస్తూత్పత్తి విపణి మార్కెట్‌ను చేజిక్కించుకున్నట్టుగా.. భారతీయ బీసీ కులవృత్తుల ఉత్పత్తులు ప్రపంచ ఎకానమీలో వాటాను రాబట్టుకునేవి. ఆ రెండు పార్టీలు చేసిన మోసం.. బీసీల మెడకు దరిద్రాన్ని వేలాడదీసింది. అందువల్లే గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 101వ స్థానం, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో 126వ స్థానం దక్కించుకొని కుమిలిపోతున్నాం. హక్కుల మాట దేవుడెరుగు అన్నమూ.. ఆనందమూ కరువైన బతుకుల భారతానికి ఈ బుద్ధిమాంద్య బీజేపీ, కాంగ్రెస్ కారణం కాదా? ఇంకా వారి నినాదాలకు లొంగిపోదామా? 45 లక్షల కోట్ల దేశ బడ్జెట్‌లో బీసీలకు పిడికెడంత పెట్టడానికి మనసు రాని మాయదారి పార్టీలు మనకెందుకు? వారి సంతకాల పెన్నులు, విధించే పన్నులు బడుగులకు భారమే కానీ, ఆదెరువుగా మారనేమారవు. మంచి రోజులు రావాలంటే మనమూ మారాలి. గాంధీ, మోదీలతో బీసీలకు ముప్పే తప్ప, మరేం ప్రయోజనం ఒనగూడదు. ఇదే చారిత్రక సత్యం.

సంకీర్ణ కూటమి సర్కార్లతోనే బీసీల హక్కులు సాధ్యమని చరిత్ర చెప్తున్నది. ఆ దిశలో ఢిల్లీ మెడలు వంచే సామర్థ్యమున్న కేసీఆర్ నాయకత్వాన్ని బీసీలు బలపరచాలి. ఎంపీ ఎన్నికల్లో అత్యధికంగా ఆరు సీట్లను బీఆర్ఎస్ పార్టీ బీసీలకు కేటాయించింది. ఆ ఆరుగురు అభ్యర్థులతో పాటు బీసీల భవిష్యత్తు కోసం నిలబడే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ మనం గెలిపించుకోవాలి. లేకపోతే రానురాను ఏ పార్టీ కూడా బీసీలకు టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. అందుకే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలు తమ సత్తా చాటాలి. విజ్ఞతను, ఐక్యతను ప్రదర్శించాలి.

(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)

ప్రమాదంలో ప్రజాభిప్రాయం!

సాంకేతికత-ఆధునికత కలిసి క్రోనీ క్యాపిటలిజంతో జత కట్టినప్పుడు అవి స్వాభావికంగా విభేదించే అంశాలకు కూడా వాటి మనుగడ కోసం వేదికలుగా మారుతాయి. ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న పరిస్థితులే అందుకు ఒక ఉదాహరణ. సోషల్ మీడియా వేదికగా హిందుత్వ మతోన్మాద శక్తులు.. ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే వార్తలు, నిర్దిష్ట సమూహాల చుట్టూ అల్లే కుట్ర సిద్ధాంతాలు, సూడో చరిత్రలను వ్యాప్తి చేస్తూ రాజకీయ లక్ష్యాలను సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. బడా కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్న ఆ సంస్థలు చేష్టలుడిగి ఒక బలమైన రాజకీయ పార్టీకి అనుకూల వైఖరిని అవలంబిస్తుండటం ఆందోళనకరం.



పెద్దబూరి చరణ్ తేజ

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సాప్, యూట్యూబ్ తదితర సంస్థల యూజర్లలో అత్యధికులు భారతీయులే. భారతీయ యూజర్ల కారణంగా ఆ కంపెనీలు లక్షల కోట్లు గడిస్తున్నాయి. అందుకే మన దేశంలో నిష్పక్షపాతం కోసం ఆ కంపెనీలు తమ వ్యాపారాలను పణంగా పెట్టే సాహసం చేయడం లేదు. కొన్ని కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నా వాటికి తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. సోషల్ మీడియా సంస్థల మార్కెట్ విదిత నిస్సహాయతను మతోన్మాద జాతీయవాద శక్తులు తమ అనుకూల ప్రజాభిప్రాయ నిర్మాణానికి, ప్రత్యర్థుల వ్యతిరేక కథనాల వ్యాప్తికి విచ్చలవిడిగా వాడుకుంటున్నాయి.

ఏ ఎన్నికల్లో అయినా ప్రజలే నిర్ణేతలు అనేది సాంప్రదాయ పార్లమెంటరీ సూత్రీకరణ. కానీ, ఆ మెజారిటీ ఓటర్ల ప్రవర్తనను ప్రభావితం చేసే సైకలాజికల్ యంత్రాంగంగా సోషల్ మీడియా మారిపోయింది. అందుకే రాజకీయ పార్టీలు దాని మీద అంతగా ఆధారపడుతున్నాయి. ఆయా వేదికలను వాడుకోవడంలో ఆరితేరిన పార్టీలకు, వాటికి దన్నుగా పనిచేసే మతతత్వ సంస్థలకు, వారి అనుయాయులకు.. ఈ ఎన్నికల్లో ఓటేయనున్న వారిలో అత్యధికులు 18-40 ఏండ్లలోపు ఉన్న మిలీనియల్స్- జెన్-జీలే అధికమని, వారి దైనందిన వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాతోనే ముడిపడి ఉన్నదని బాగా తెలుసు. అందుకే ఎప్పుడో మొదలుపెట్టిన మాయల ప్రచారాన్ని ఇప్పటికీ దూకుడుగా కొనసాగిస్తున్నారు. వీ-డెమ్ లాంటి ప్రతిష్ఠాత్మక పరిశోధన సంస్థలు 2023 నాటికే మన దేశాన్ని ఎన్నికల ద్వారా ఏర్పాటైన నియంతృత్వంగా గుర్తించాయి.

'సామాజిక భ్రమల్లోకి నెట్టివేసిన సమాజంలో ప్రజలు వాళ్లకు రుచించని ఆధారాలను తిరస్కరిస్తారు. ఆకర్షణీయంగా ఉన్న తప్పులనే నమ్మి కీర్తిస్తారు. అలాంటి భ్రమలను సృష్టించేవారు వారికి యజమానులుగా మారుతారు. కానీ, ఆ భ్రమల్ని తొలగించే వాళ్లు శత్రువులుగా మిగిలిపోతారు' అని ఫ్రెంచి సోషల్ సైకాలజిస్ట్ గుస్తవే లేబాన్ చేసిన హెచ్చరికను ఈ పరిస్థితి గుర్తుచేస్తున్నది.



దేశ ఆర్థిక పరిస్థితి, విద్య, నిరుద్యోగం, ఆకలి, శాంతిభద్రతలు, ఆరోగ్యం, చరిత్ర, సైన్సు.. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా దేశంలో వాస్తవిక పరిస్థితి ఒకలాగా ఉంటే సోషల్ మీడియా వేదికగా కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చిన సూడో చరిత్రకారులు మాత్రం అందుకు భిన్నంగా అభూత కల్పనలను సృష్టిస్తున్నారు. ప్రామాణిక గణాంకాలకు, చారిత్రక పరిశోధనలకు సైతం అంతుచిక్కని విధంగా కథనాలు వండి వారుస్తూ సాధారణ ప్రజలను భ్రమల్లోకి నెట్టేస్తున్నారు. వాళ్లు సృష్టిస్తున్న వదంతులు, దుష్ప్రచారాలన్నీ చాలామంది జేబుల్లోంచి (ఫోన్) మెదళ్లలోకి ప్రవేశించినవే. ఇలాంటి సూక్ష్మ, స్థూల అంశాలను పరిశీలించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచాన్ని కలవరపెడుతున్న తప్పుడు సమాచారం విపత్తును తక్షణం ఎదుర్కొనే దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉందని హెచ్చరించింది.

స్క్రీన్ వెనకాల మారుపేర్లతో, మారుఫొటోలతో లేదా ఒక వ్యక్తిగా, ఒక మీడియా సంస్థగా, ఫేస్‌బుక్ పేజీలుగా, వాట్సాప్ గ్రూపులుగా నడిచే ఈ ఆన్‌లైన్ గుంపులు, ప్రభావకులు కేవలం వారు పనిచేస్తున్న పార్టీ రాజకీయ ప్రత్యర్థుల మీద, పార్టీల మీద వ్యతిరేక ప్రచారాలతో ఆగిపోలేదు. బలహీనమైన, సాంస్కృతికంగా భిన్నమైన మైనారిటీలను, దళితులు, ఆదివాసీలను ఎంచుకుని వారి సంస్కృతిని, అస్తిత్వాన్ని, మనుగడనూ ప్రశ్నిస్తున్నారు. వ్యతిరేక రాజకీయ అభిప్రాయాలున్న వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.

చరిత్ర వ్యాఖ్యానానికి సంబంధించిన ఏ విద్యార్హత లేని ఒక ప్రభావకుడు 'అసలు కులానికి, హిందూమతానికి సంబంధమే లేదు, అది బ్రిటిష్‌వాళ్ల సృష్టి' అని అంటాడు. ఇంకొకాయన 'అసలు అంబేద్కర్‌కు చదువే రాదు, రాజ్యాంగ రచనలో ఆయన పాత్ర ఏమీ లేదు' అని అంటాడు. దళితులకు, ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల వల్లనే దేశం వెనుకబడిందని ఇంకొక ఐటీ సెల్ భటుడు తీర్పు ఇస్తాడు. మైనారిటీలను నేరగాళ్లుగా, వారు ఉండే ప్రాంతాల్లో వేరే వాళ్లకు రక్షణే లేదని, అక్కడ ప్రభుత్వ యంత్రాంగం అసలు పని చేయదని ఇంకొందరు కథలు వ్యాప్తి చేస్తారు. ఇంకాస్త తలపండిన ప్రభావకులైతే మేధోమథనాల పేరు మీద చర్చలు పెట్టి, దళితులు, మైనారిటీల మీద, రాజ్యాంగం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. చరిత్ర అంతా తప్పు అని తీర్మానించేస్తారు.

గత వైభవాన్ని మళ్లీ తీసుకొస్తానని యువకులు, మధ్య తరగతి వారిని రెచ్చగొట్టి 90 ఏండ్ల కిందట జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత జోసెఫ్ గోబెల్స్‌ను సాంస్కృతిక-ప్రాపగండా శాఖమంత్రిగా నియమించారు. చరిత్ర, సైన్స్, అర్థ శాస్త్రం, రేడియో, సినిమా, సాహిత్యం, పత్రికలు, పిల్లల ఆటలు-పాటలు, బొమ్మలు.. ఇలా ఏ రంగాన్ని కూడా వదలకుండా అన్నింటిని ఆయన యూదు వ్యతిరేక అంశాలతో నింపేశారు. ఫలితంగా ఇటువంటి సోషల్ మీడియా లేని ఆ కాలంలో జరిగిన యూదుల ఊచకోత ఒక నెత్తుటి చరిత్రకు సాక్ష్యంగా మిగిలిపోయింది.

ఈ ఎన్నికలకు నెలరోజుల ముందు యూట్యూబ్ వంటి వేదికల మీద ప్రభావకులుగా చెలామణిలో ఉన్న సుమారు 24 మందికి కంటెంట్ క్రియేటర్స్ పేరిట ప్రధాని మోదీ అవార్డులను అందజేసింది. ఆ పురస్కారాలను అందుకున్నవారిలో సగానికి పైగా బీజేపీ ఎదుగుదలకు తోడ్పడ్డ వాళ్లు లేదా ఆ పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేసినవాళ్లే. వారికి ఇచ్చిన గుర్తింపు, ప్రోత్సాహం అట్లాంటి విషయాల హేతుబద్ధతను, శాస్త్రీయతను పక్కకుపెట్టి నమ్మిన విషయం ప్రమాదకరమని తెలిసినా, ఎలాగైనా ప్రచారం చేసే వాళ్లకొక ఉత్ప్రేరకం లాంటిది. నేడు సోషల్ మీడియా ప్రభావకులుగా చెలామణి అవుతున్న వేలాదిమంది ఆన్‌లైన్ పోకిరిల చేతుల్లో బహుశా కొన్ని కోట్ల మంది ఓటర్ల మెదళ్లు ఉన్నాయి. వాళ్లు ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయాన్ని మాత్రమే కాదు, తదనంతరం జరిగే పరిణామాల్లో వారి పాత్రను ప్రభావితం చేయబోతున్నారనేది ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, అదే నిజం.

ఢిల్లీ గద్దెను బద్దలుకొడదాం



తెలంగాణ విజయ్
94919 98702


'ఆయనొక విప్లవం, అంతుచిక్కని పద్మవ్యూహం, తన వ్యూహాలతో ప్రత్యర్థుల ఎత్తులను అలవోకగా చిత్తు చేసే చాణక్యుడు' అని తెలంగాణ ప్రజలు ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను కొనియాడుతారు. నిజమే కేసీఆర్ ఓ అంతుచిక్కని పద్మవ్యూహం. అతని ఎత్తులకు ఎంతటి ప్రత్యర్థి అయినా చిత్తు కావాల్సిందే. అందుకే రాదనుకున్న 'తెలంగాణ'ను తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌ది అని ప్రజలు ఇప్పటికీ కీర్తిస్తుంటారు. ఒక్క తెలంగాణ తేవడమే కాదు, తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తెచ్చిన తెలంగాణను కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. యావత్ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపారు. తెలంగాణను పచ్చని పంటల కల్పవల్లిగా మార్చారు.

కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీల పునాదులపై తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ వచ్చిన నాటినుంచి రాష్ట్రంలో పాలన అటకెక్కింది. కేవలం కేసీఆర్‌పై కక్ష సాధింపే లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ పాలనలో విప్లవాత్మకంగా తీసుకువచ్చిన రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ వంటి అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. అలవికాని హామీలను భుజాన వేసుకొని కొత్తగా సింహాసనమెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి ఊరూరా తిరుగుతూ బూతు పురాణం వల్లిస్తున్నారు. కాంగ్రెస్‌కు పర్యాయపదం కరువు అని ఘంటాపథంగా చెప్పవచ్చు.



గత బీఆర్ఎస్ పాలనలో ఎండకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకినయి. ఇప్పుడు ఆ పరిస్థితి కనుమరుగైంది. కనురెప్పవాల్చేంత సేపు కూడా కరెంటు పోయేది కాదు, కానీ ఇప్పుడు రోజులో నాలుగైదు సార్లు కరెంటు పోతున్నది. అందుకే అనవసరంగా కాంగ్రెస్‌కు ఓటు వేశామని ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బస్సుయాత్ర అనగానే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కానీ, తెలంగాణ ప్రజల్లో మాత్రం ఒక భరోసా వచ్చింది. అందుకే ఆ ఉక్కు గుండెను తాకాలని బస్సు యాత్రకు ప్రజల తండోప తండాలుగా వస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్లీ చేయమని ప్రజలు బల్లగుద్ది చెప్తున్నారు.

అందుకే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తమ మద్దతును బీఆర్ఎస్ అభ్యర్థులకు తెలపాలని సవినయంగా మనవిజేస్తున్నా. రాష్ట్రంలో బీఆర్ఎస్ అత్యధిక ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ ఓ విప్లవాన్ని సృష్టిస్తారనటంలో సందేహం లేదు. అందుకే రాష్ట్ర ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తమ ఓటుతో ఢిల్లీ గద్దెను బద్దలుకొట్టాలి.






సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు

రివర్స్‌గేర్‌లో కాంగ్రెస్ పాలన

- పెట్టుబడులురాక రియల్ కుదేల్
- జిల్లాలో రద్దుతో మరిన్ని సమస్యలు
- బీజేపీ, కాంగ్రెస్ ఇచ్చింది గాడిదగుడ్డే
- రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమావేశంలో హరీశ్‌రావు

సిద్దిపేట అర్బన్, మే 8: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంతా రివర్స్‌గేర్‌లో నడుస్తున్నదని, తద్వారా పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ముందుకు రావడంలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం ఆయన సిద్దిపేటలో రియల్‌ఎస్టేట్ వ్యాపారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ రంగాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో పదేండ్లు అద్భుతంగా ఉన్న రియల్‌ఎస్టేట్ రంగం నేడు కుదేలైందని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్‌పై బురద జల్లి, ఆరు గ్యారెంటీలు ఎగబెట్టేందుకు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నదని, దీంతో పెట్టుబడులు రాక రియల్‌ఎస్టేట్ రంగం కుదేలైందని వివరించారు.కరోనా సమయంలోనూ కేసీఆర్ సమయానికి రైతుబంధు ఇచ్చారని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇదేనా మార్పు? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు గాడిదగుడ్డే ఇచ్చాయని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ల పేరు మీద ఒక పార్టీ, మతం పేరిట మరో పార్టీ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.వేల కోట్లు మాఫీ చేసి కర్షకులను విస్మరించిందని మండిపడ్డారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలుచేశామని చెప్పుకుంటున్న రాహుల్‌గాంధీ, వాటిని అమలుచేసిన గ్రామాల్లోనే ఓట్లు అడగాలని సవాల్ చేశారు.టీవీ చూస్తే తిట్లు, దేవుడు మీద ఒట్లు.. ఈ రెండే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను రద్దుచేసే కుట్ర చేస్తున్నదని, తద్వారా మరిన్ని సమస్యలు ఉత్పన్నం కాక తప్పదని హెచ్చరించారు. ప్రాణం పోయినా సిద్దిపేట జిల్లా రద్దును అడ్డుకుంటానని చెప్పారు. సిద్దిపేట అంటే ఎక్కడికి పోయినా గౌరవం ఉండేలా చేశానని, ఆ గౌరవాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. సిద్దిపేటకు వచ్చే నాయకులు మన మీద ప్రేమతో రావడం లేదని, మనలో ఉన్న ఐక్యతను దెబ్బతీసేందుకే వస్తున్నారని చెప్పారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ దుబ్బాకలో ఏమీ చేయకపోవడంతో అక్కడి ప్రజలు, అసెంబ్లీ ఎన్నికల్లో 54 వేల ఓట్లతో ఆయనను ఓడించారని పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి గెలుపు హరీశ్‌రావు గెలుపు అని, హరీశ్‌రావు గెలుపు కేసీఆర్ గెలుపు అని అన్నారు. సిద్దిపేటలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా తాను పాల్గొన్నానని, హిందూ ధర్మ పరిరక్షణలో తాను భాగమయ్యానని, భవిష్యత్తులోనూ ఉంటానని హామీ ఇచ్చారు. ఊపిరి ఉన్నంత వరకు సిద్దిపేట కోసం పనిచేస్తానని, కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందని హెచ్చరించారు. ఫేక్ ప్రచారం చేయడంలో బీజేపీ అభ్యర్థి దిట్ట అని, రేపటి నుంచి ఫేక్ ప్రచారం చేసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

బీజేపీ, కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లోకి..



బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల/వెల్దండ/మక్తల్‌టౌన్/మాగనూరు, మే 8 : కాంగ్రెస్, బీజేపీ మాయ మాటలతో విసుగుచెందిన కార్యకర్తలు ఆయా పార్టీలను వీడి బీఆర్ఎస్‌లో చేరుతున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కల్వకుర్తి, మక్తల్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గద్వాల పట్టణంలోని 15వ వార్డుకు చెందిన 50 మంది నాయకులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు సిద్ధగోని రమేశ్‌గౌడ్‌తో పాటు 50 మంది కార్యకర్తలు, చారకొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దిరాజు, కొత్రకు చెందిన నాయకులు బూత్కురి మహేశ్, కొప్పు సాయికుమార్ మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే చిట్టెం నివాసంలో కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 50 మంది యువకులు, మాగనూరు మండలం నేరేడుగం గ్రామంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 39 మంది నాయకులు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.

ఆడబిడ్డపై అభ్యంతరకర మాటలేల?

- మహేశ్వరానికి సీఎం అన్యాయం
- బీజేపీది మత రాజకీయం
- మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి




మాజీ మంత్రి సబితారెడ్డి

కందుకూరు/బడంగ్‌పేట, మే 8: ఈ ప్రాంత ఆడబిడ్డనైన తన పట్ల సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా అభ్యంతరకరంగా మాట్లాడుతూ చులకన చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మెయిన్‌రోడ్డుతోపాటు మహేశ్వరం మండల కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌తో కలిసి ఎన్నికల సభల్లో ఆమె మాట్లాడారు. తాను రాత్రి బీజేపీకి, ఉదయం బీఆర్ఎస్‌కు ప్రచారం చేస్తున్నట్టు సీఎం ఆరోపిస్తున్నారని, బీజేపీకి ప్రచారం చేయాల్సిన గతి తనకు పట్టలేదని తెలిపారు. ముందు గత ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయాలని రేవంత్‌రెడ్డిని ఆమె డిమాండ్ చేశారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఈ లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కందుకూరుకు మంజూరైన మెడికల్ కళాశాలను సీఎం రేవంత్‌రెడ్డి రద్దు చేసి కొండంగల్‌కు తీసుకెళ్లి ఈ ప్రాంతానికి మోసం చేశారని విమర్శించారు. మెట్రో, ఫార్మాసిటీలను సీఎం ఎందుకు రద్దు చేశారని ఆమె ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి చేవెళ్లకు చేసింది గుండు సున్నా అని ధ్వజమెత్తారు. బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయా సభల్లో ఎస్సీ కమిషన్ మాజీ మెంబరు నర్సింహ, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, మార్కెట్ మాజీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాజునాయక్, చంద్రయ్య, అనుమగల్ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతుబంధుపై రేవంత్ దొంగ నాటకాలు

- వేసినట్టే వేసి.. మళ్లీ ఆగేలా చేశారు
- కేసీఆర్‌కు మద్దతిస్తేనే కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పినట్టు
- మీడియాతో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
- ఆత్మకూర్(ఎస్)లో ఇంటింటి ప్రచారం



సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట, మే 8 (నమస్తే తెలంగాణ): ఏడేండ్లుగా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందిస్తే, కాంగ్రెస్ సర్కార్ మొండిచేయి చూపిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఓ సీజన్ పూర్తయినా ఇంకా రైతుబంధు ఇవ్వకుండా.. ఎన్నికల కమిషన్ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి దొంగ నాటకాలు అడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ జనంలోకి రాగానే లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని రేవంత్‌రెడ్డి భావించి రైతుబంధు ఇస్తున్నట్టు ప్రకటన చేశారని, వెంటనే తానే పనిగట్టుకొని ఆగేలా చేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో బుధవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతుబంధు పంపిణీ విషయంలో ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తే తాము మద్దతిస్తామని గతంలోనే కేసీఆర్ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇంకా యాసంగి సాయం అందకముందే వానకాలం సీజన్ మొదలైందని తెలిపారు. మరో పదిరోజుల్లో ప్రారంభం కానున్న వానకాలం సీజన్ కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసాపై రేవంత్ ప్రమాణం చేస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ వ్యవహారం చూస్తే రైతుబంధుతోపాటు అనేక పథకాలు అమలు చేస్తారన్న నమ్మకం కనిపించడం లేదని చెప్పారు. రైతులకు ఇదే చివరి రైతు బంధులా కనిపిస్తున్నదని తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు మద్దతిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టు అవుతుందని అన్నారు.

రైతులకు పరిహారం చెల్లించాలి..

రాష్ట్రంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. ఐకేపీల్లో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం వల్లే అకాల వర్షాలకు నష్టం జరుగుతున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే సంబంధిత కలెక్టర్లను ఆదేశించి నష్టపోయిన మామిడి, వరి రైతులను గుర్తించి ఎన్నికలు ముగిసిన వెంటనే నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

బిడ్డా.. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండె



జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రచార వేదిక వద్దకు చేరుకున్న కొందరు వృద్ధులు.. నేరుగా ఎమ్మెల్యే పల్లా దగ్గరికి వచ్చి 'బిడ్డా.. అంటూ ఆప్యాయంగా పిలిచి.. కేసీఆర్ సారు ఉన్నప్పుడే బాగుండే. మళ్లా ఆ సారే రావాలి.. వస్తాడు' అని ముచ్చటించారు. –చేర్యాల



నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతున్న బీజేపీ కార్పొరేటర్ సవిత, శ్రీనివాసరావు

అర్వింద్ రావణాసురుడు

- లంకలా నిజామాబాద్
- ఇంటిపేరు 'దుర్మార్గపు'
- డేరాబాబా, నిత్యానందే బెటర్
- రాజకీయ వ్యభిచారి..
- రూ.4 కోట్లు మోసగించిన ఘనుడు
- బీజేపీ ఎంపీపై సొంత పార్టీ నేతల ధ్వజం

ఖలీల్‌వాడి మే 8: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రావణాసురుడు అని సొంత పార్టీ నేతలే సంచలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్‌ను లంకలా ఏర్పాటుచేసుకొని దాడులు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ సీనియర్ నాయకుడు మీసాల శ్రీనివాసరావు, కార్పొరేటర్ సవిత తదితరులు మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీచేస్తున్న ఎంపీ అర్వింద్‌కు ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. ఆ కేడీని ఓడించాలని అన్నారు. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి దించడానికి కారణం ఈ దుర్మార్గుడేనని వ్యాఖ్యానించారు. మేయర్‌ను చేస్తానని చెప్పి అర్వింద్ తమ వద్ద రూ.4 కోట్లు తీసుకుని, చివరి నిమిషంలో వేరే వాళ్ల పేర్లు తెర మీదకు తీసుకొచ్చారని మండిపడ్డారు. అర్వింద్ కంటే డేరా బాబా, నిత్యానంద చాలా మంచివాళ్లు అని వెల్లడించారు. రాజకీయ వ్యభిచారి అయిన అర్వింద్ కారణంగా పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని బీజేపీ పెద్దలను హెచ్చరించారు. ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖ్య కార్యకర్తలను ముప్పుతిప్పలు పెడుతున్నారని, ఆయనకు బదులు వేరే వాళ్లకు టికెట్ ఇస్తే ఈజీగా గెలిచే వారని తెలిపారు. మీసాల చంద్రయ్య అనే ఇన్‌చార్జిపై దాడి చేసి, హత్యాయత్నం చేయించిన వ్యక్తి అర్వింద్ అని విమర్శించారు. ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, రాకేశ్‌రెడ్డిని అసలే పట్టించుకోడని.. అమిత్ షా పర్యటనలో ఎమ్మెల్యే ధన్‌పాల్‌ను అవమానించారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా నిజామాబాద్‌ను అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. అర్వింద్ అహంకారి అని, మీడియాను సైతం దూషించారని వెల్లడించారు. తెలంగాణ కోసం అందరూ కొట్లాడుతున్న సమయంలో అర్వింద్ మీడియాపై గన్ తీశారని గుర్తుచేశారు. కోరుట్లలో ఓడిపోయిన అర్వింద్‌కు చీమునెత్తురు లేదని, డీ అర్వింద్ అంటే దుర్మార్గపు అర్వింద్ అని ఎద్దేవా చేశారు. 'బీసీ అయిన నువ్వు కోరుట్లలో ఓడిపోయావంటే ఎలాంటి వాడివో అర్థం చేసుకో' అని హితవు పలికారు.

కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది

- అసెంబ్లీ ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు
- ఆర్ఆర్ పన్నుతో ఢిల్లీ కాంగ్రెస్‌కు కప్పం కడుతున్నారు
- బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ధ్వజం



కోడ్ ఉల్లంఘించిన మోదీ!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎన్నికల సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. పార్టీ సింబల్‌ను కోటుకు ధరించి ఆలయంలోకి వెళ్లడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. – వేములవాడ

వేములవాడ/వరంగల్, మే 8: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఆగిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పీడించి ఆర్ఆర్ పన్నులను వసూలు చేస్తున్నదని, ఆ సొమ్మును ఢిల్లీ కాంగ్రెస్‌కు కప్పంగా కడుతున్నదని మండిపడ్డారు. తెలంగాణను కాపాడాలంటే కాంగ్రెస్‌ను వెళ్లగొట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆయన వేములవాడలో రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని, కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనంతరం వేములవాడతోపాటు గ్రేటర్ వరంగల్ పరిధిలోని తిమ్మాపూర్‌లో బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. 'తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు' అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చి న ఏ హామీనీ అమలు చేయలేదని అన్నారు. డిసెంబరు 9న పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసగించిందని ధ్వజమెత్తారు. సనాతన ధర్మాన్ని తిట్టేవాళ్లు రుణమాఫీ చేస్తామంటూ దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారని విమర్శించారు. అమరవీరులకు పెన్షన్, పేదలకు 250 గజాల ఇంటి జాగా, ప్రతి నెలా మహిళలకు రూ.2,500 హామీలకు దిక్కు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.

సహారాకు మోదీ వత్తాసు

దేశంలోని 13 కోట్ల మంది వినియోగదారులను మోసం చేసిన సహారా కంపెనీకి మోదీ సర్కారు వత్తాసు పలుకుతున్నదని సహారా బాధితులు ఆరోపించారు.బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వారు మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ర్టాల్లో దాదాపు 2.80 కోట్ల మంది సహారా బాధితులు ఉన్నారని తెలిపారు. కుటుంబ అవసరాల కోసం సహారాలో దాచుకున్న డబ్బును కొల్లగొట్టిన కంపెనీ డైరెక్టర్లను మోదీ ప్రభుత్వం కాపాడుతున్నదని ఆరోపించారు. అరెస్ట్ అయిన డైరెక్టర్ రావిపాటి రామకోటేశ్వరరావు 24 గంటల్లో బయటకు రావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.

సీఎం నోటి దురద వల్లే రైతు 'బందు'

- వాగ్దానాల వరద..అబద్ధాల బురద
- కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లని చెక్కు
- బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి



తెలంగాణ భవన్‌లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటి దురద వల్లే రైతుబంధు ఆగిపోయిందని, అయినా మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక్కో సాకు చూపుతున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడి యా సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని ఊదరగొట్టారని, కానీ కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత క్షేత్రస్థాయి లో పరిస్థితులు మారాయని చెప్పారు. సర్వే ఫలితాలు చూస్తే రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డిలకు దిమ్మతిరుగుతున్నదన్నారు. వాగ్దానాల వరద, నోటి దురద, అబద్ధాల బురద తప్ప రేవంత్‌రెడ్డి దగ్గర ఏమీ లేదంటూ ఎద్దేవాచేశారు. కేసీఆర్ బస్సు యాత్ర భయంతోనే రైతుబంధును మళ్లీ మొదలుపెట్టారని, తర్వాత ఈసీ ఆపాలని చెప్పిందని కుంటిసాకులు చెబుతున్నారని, రైతుబంధు విషయంలో బీఆర్ఎస్ ఎక్కడా ఫిర్యాదు చేయలేదని స్పష్టంచేశారు. రైతుల సంక్షేమం కోసమే బీఆర్ఎస్ పనిచేస్తున్నదని, పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు బీఆర్ఎస్ వైపే ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు రూ.2500 ఇస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెల్లని చెక్కులాంటిదని దుయ్యబట్టారు. కేసీఆర్ సభలకు జనం పోటెత్తుతుంటే, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ సభలకు ఎవరూ రావడం లేదనే వారు మోదీ, అమిత్ షా, నడ్డాలను పిలిపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పదేండ్లలో రాష్ట్ర విభజన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పి బీజేపీ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో కేంద్రం చేపట్టిన రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ఏండ్ల తరబడి అసంపూర్తిగానే ఉన్నాయని, కేటీఆర్ ఆధ్వర్యంలో 37 ఫ్లైఓవర్ బ్రిడ్జిలను బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్‌ను ఓడించాలని చూస్తున్నాయని, పార్లమెంటులో తెలంగాణ గొంతుక వినిపించేది బీఆర్ఎస్ ఒక్కటేనని, రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు మాత్రమే క్యాడర్ ఉందని స్పష్టంచేశారు.

బీఆర్ఎస్‌కే అత్యధిక సీట్లు

- జననేత కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వస్పందన
- బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ఎన్నారైల ప్రచారం
- గ్లోబల్ ఎన్నారై సెల్ సమన్వయకర్త మహేశ్ బిగాల



హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే అత్యధిక సీట్లు కైవసం చేసుకోబోతున్నదని ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై సెల్ సమన్వయకర్త మహేశ్ బిగాల ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్‌కు, కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఎన్నారైలు కేసీఆర్ వెంట నడుస్తున్నారని, బృందాలుగా విడిపోయి వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. బస్సు యాత్రతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చాక కాంగ్రెస్, బీజేపీల్లో భయం మొదలైందని తెలిపారు. కేసీఆర్ బస్సు యాత్రతో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేని మహేశ్ బిగాల స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది నుంచి 12 సీట్లు వస్తాయని, కేంద్రంలో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తిచేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఎన్నారైలు పని చేస్తున్నారని, బీఆర్ఎస్‌నేత అనిల్ కుర్మాచలం చెప్పారు. తెలంగాణను దేశంలో తిరుగులేని రాష్ట్రం గా కేసీఆర్ తీర్చిదిద్దారని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎన్నారై నాయకులు దూసరి అశోక్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.

రాజకీయాల కోసమే ప్రధాని రాజన్న గుడికి

- వేములవాడ అభివృద్ధి కోసం ఒక్క హామీ ఇవ్వని మోదీ
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషితో వేములవాడ అభివృద్ధి
- మీడియాతో బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్



క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్

కరీంనగర్, మే 8 (నమస్తే తెలంగాణ): సాక్షాత్తు ప్రధానమంత్రి వేములవాడకు వస్తున్నారంటే.. రాజన్న పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు ప్రకటిస్తారని ఆశించామని, కానీ.. ఒక్క హామీ ఇవ్వకుండా.. కేవలం రాజకీయ సభకు హాజరై వెళ్లిపోయారని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ అసంతృప్తి వ్యక్తంచేశారు. నవోదయ పాఠశాలలు ఇచ్చారా? మెడికల్ కళాశాలలు ఇచ్చారా? జాతీయ ప్రాజెక్టులు ఇచ్చారా? రాష్ట్రానికి ఏమీ చేయలేని బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలని నిలదీశారు. దేవుళ్ల పేరు చెప్పి రాజకీయం చేస్తున్న బండి సంజయ్ కావాలో,అనునిత్యం అభివృద్ధి కోసం తపించే తాను కావాలో కరీంనగర్ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడకు వచ్చి రాజన్న దర్శనం చేసుకున్నారని, అయితే.. ఆలయ అభివృద్ధికి ఒక్క పైసా హామీ ఇవ్వకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడను వారణాసిలా అభివృద్ధి చేస్తారని ఆశించామని, కానీ ఆయన కేవలం రాజకీయాల కోసమే వేములవాడకు వచ్చినట్టు స్పష్టమైందని తెలిపారు. ఇంతటి పుణ్యక్షేత్రంలో సభ ఏర్పాటు చేసి.. ఆలయ అభివృద్ధి కోసం బండి సంజయ్ అయినా ప్రధానిని ఒక్క రూపాయి అడుగకపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా ఉన్నపుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 'ప్రసాద్' పథకంలో వేములవాడ, కొండగట్టు దేవాలయాలను చేర్చాలని అప్పటి కేంద్ర మంత్రి శర్మకు వినతి పత్రం సమర్పించామని గుర్తుచేశారు. వేములవాడ గుడికి నిధులు ఇవ్వాలని కోరిన లేఖలను ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మీడియా ముందు ప్రదర్శించారు. వేములవాడ పుణ్యక్షేత్రం అభివృద్ధి కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 32 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, ఈ భూమిలో విస్తరణ పనులు చేపట్టారని తెలిపారు. రాజకీయాల కోసం ఎస్సీ, ఎస్టీలను భయాందోళనకు గురిచేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు ఎల్ రమణ, భాను ప్రసాద్‌రావు, నగర మేయర్ వై సునీల్‌రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.



ఐదో విడత బరిలో 695 మంది అభ్యర్థులు


న్యూఢిల్లీ, మే 8: లోక్‌సభ ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న 8 రాష్ట్రాల్లోని 49 నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో బీహార్, జమ్ముకశ్మీర్, జార్ఖండ్, లఢక్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర నుంచి అధికంగా 13 నియోజకవర్గాల్లో 301 మంది, యూపీలో 14 నియోజకవర్గాల్లో 466 మంది పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఛాత్ర నియోజకవర్గంలో అత్యధికంగా 69 మంది, లక్నోలో 67 మంది పోటీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.



బీజేపీకి తేజస్వీ చెక్!

- బీహార్‌లో కమలం పార్టీకి గడ్డుపరిస్థితులు
- గత ఎన్నికల్లో 40 స్థానాల్లో 39 గెలుపు
- ఈ సారి గట్టి పోటీ ఇస్తున్న తేజస్వీయాదవ్
- ఎల్జేపీ చీలిక, నితీశ్ చేరికతో ఎన్డీయేకు మైనస్





(స్పెషల్ టాస్క్ బ్యూరో)

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): బీహార్‌లో బీజేపీకి గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటికే 14 నియోజకవర్గాలకు పోలింగ్ ముగియగా మరో 26 స్థానాల్లో ఓటింగ్ జరుగాల్సి ఉన్నది. గత లోక్‌సభ ఎన్నికల్లో 40 సీట్లకు గానూ ఏకంగా 39 స్థానాలను కైవసం చేసుకొన్న ఎన్డీయే కూటమి.. ఈసారి కూడా ఇదే స్థాయిలో స్థానాలను గెలవాలని భావిస్తున్నది. అయితే, అది అయ్యే పనిలా కనిపించడం లేదు. మూడు దశల్లో జరిగిన పోలింగ్‌లో ఓటింగ్ శాతం తగ్గడమే దీనికి నిదర్శనం.

అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు

గత ఎన్నికలకు, బీహార్‌లో ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలకు చాలా తేడా ఉన్నది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏ కూటమి 2019 ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగి ఎక్కువ సీట్లు గెలుచుకొన్నది. అయితే, గత ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) ఇప్పుడు రెండుగా చీలింది. రామ్‌విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(ఆర్ ఎల్‌జేపీ) ఎన్డీఏ నుంచి బయటకు రావడం ఎన్డీయేకు మైనస్‌గా మారింది. ఇక, బీహార్‌కు తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ ప్రభావం కూడా క్రమంగా తగ్గుతున్నది. తరచూ కూటములు మార్చడం, మొన్నటి వరకు ఇండియా కూటమిలో ఉండి బీజేపీని విమర్శించి ఇప్పుడు అదే పార్టీతో జట్టు కట్టడం వంటి అంశాల వల్ల బీహార్ ప్రజల్లో నితీశ్ విశ్వసనీయత తగ్గుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లోలా ఈసారి బీహార్‌లో క్లీన్‌స్వీప్ చేసే పరిస్థితులు ఎన్డీఏకు లేవని ఆ కూటమి నేతలే స్వయంగా అంగీకరిస్తున్నారు. గత ఎన్నికల ఫలితాలను ఎన్డీఏ పునరావృతం చేయడం కష్టమేనని జేడీయూ నేత నీరజ్ కుమార్ పేర్కొన్నారు. పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం ఎన్డీఏపై చూపించే అవకాశాలు ఉన్నాయని, నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాల్లో కేంద్రంపై ప్రజలు గుర్రుగా ఉండటంతో ఈసారి బీహార్‌లో బీజేపీ గెలుపు కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తేజస్వీ దూకుడు

లాలూ వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన కుమారుడు తేజస్వీ ఇప్పుడు బీహార్‌లో ప్రధాన నాయకుడిగా అవతరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీహార్‌లో ఆర్జేడీని అతి పెద్ద పార్టీగా నిలిపిన ఘనత తేజస్వీదే. ఇప్పుడు ఇండియా కూటమిలోనూ ఆర్జేడీనే 25 స్థానాలకు పోటీ చేస్తుండటం ద్వారా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీగా నిలిచింది. తేజస్వీ.. బీహార్ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పట్టు సంపాదించుకున్నారు. దీనికి తగ్గట్టే ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు. సామాజిక సమీకరణాలను చూస్తే.. ఆర్జేడీ మొదటి నుంచి ముస్లిం – యాదవ ఓట్లను ఓటుబ్యాంకుగా మలుచుకున్నది. దీంతో తేజస్వీ అండ్ కో ఈసారి బీజేపీకి గట్టి పోటీ ఇవ్వవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హిందువుల జనాభాలో తగ్గుదల

ప్రధాని ఆర్థిక సలహా మండలి నివేదిక

(స్పెషల్ టాస్క్ బ్యూరో)

హైదరాబాద్(నమస్తే తెలంగాణ): 1950–2015 మధ్య దేశంలో హిందువుల జనాభా 84.68 శాతం నుంచి 78.06 శాతానికి తగ్గగా, ఇదే సమయంలో ముస్లింల జనాభా 9.84 శాతం నుంచి 14.09 శాతానికి పెరిగింది. ఈ మేరకు ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) ఒక నివేదికలో వెల్లడించింది. అయితే, ఎన్నికల సమయంలో బీజేపీ సర్కారు ఇలాంటి నివేదికలను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల ఓటు బ్యాంకు కోసమే మోదీ సర్కారు ఇలా చేస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

తమిళనాడు తొలి బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

చెన్నై, మే 8: తమిళనాడు అసెంబ్లీలో బీజేపీ నుంచి మొదటి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సీ వేలాయుధన్ బుధవారం కన్నుమూశారు. 73 ఏండ్ల వేలాయుధన్ మొదటిసారి 1996లో పద్మనాభపురం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన మృతికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాక ముందు వేలాయుధన్ ఆరెస్సెస్ అనుబంధ సంస్థ సేవాభారతిలో పనిచేశారు. అలాగే 1975–77 మధ్య ఎమర్జెనీ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

కొవిషీల్డ్ వ్యాక్సిన్లు వెనక్కి!

లండన్/న్యూఢిల్లీ, మే 8: 'కొవిషీల్డ్‌తో దుష్ప్రభావాలు నిజమే.. అరుదైన కేసుల్లో రక్తం గడ్డ కట్టడం, ప్లేట్‌లెట్ల కౌంట్ తగ్గిపోవటం లాంటి సమస్యలు ఎదురయ్యాయి' అని బాంబ్ పేల్చిన ఆస్ట్రాజెనెకా ఇప్పుడు తన కరోనా వ్యాక్సిన్లను వెనక్కి తీసుకుంటున్నది. ఈ వ్యాక్సిన్ డోసులను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేసింది. అయితే, ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గిపోవటం, మిగులు డోసులు ఉండటంతో వ్యాక్సిన్లను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. అదీకాక.. ఈ వ్యాక్సిన్ ఇక నుంచి వినియోగానికి అనుమతి లేదని యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆ సంస్థకు నోటీసు కూడా జారీ చేసింది. అయితే, దుష్ప్రభావాలు ఉన్నాయని తెలిపిన కొన్నిరోజులకే వ్యాక్సిన్లను వెనక్కి రప్పించటంపై సందేహాలు తలెత్తుతున్నాయి.

రెడ్‌లైన్ దాటుతున్నారు..

కెనడాలో సిక్కు వేర్పాటువాదులకు భారత్ వార్నింగ్

ఒట్టావా: కెనడా–భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న వేళ కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత దౌత్యవేత్త సంజయ్ కుమార్ మంగళవారం హెచ్చరికలు చేశారు. దేశ ప్రాదేశిక సమగ్రత, భద్రతకు ముప్పుగా భారత్ ఈ సమస్యను చూస్తున్నదని, సిక్కు వేర్పాటువాదులు ఈ విషయంలో రెడ్‌లైన్‌ను దాటుతున్నారని హెచ్చరించారు. నిజ్జర్ కేసుకు సంబంధించి ముగ్గురు భారత జాతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపర్చిన నేపథ్యంలో ఆయన తొలిసారిగా ఈ వ్యాఖ్యలు చేశారు. ద్వంద్వ పౌరసత్వాన్ని భారత్ గుర్తించదని, ఎవరైనా వలస వస్తే వారిని విదేశీయులుగానే గుర్తిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఏప్రిల్‌లో ఉష్ణోగ్రత సరికొత్త రికార్డు

న్యూఢిల్లీ: అనేక దేశాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల నెలల్లో ఇది 11వది. 2024 ఏప్రిల్ నెల సగటు ఉష్ణోగ్రత 15.03 డిగ్రీల సెల్సియస్. 1850–1900 సంవత్సరాల్లోని ఏప్రిల్ నెలల్లో సగటు ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే, 2024 ఏప్రిల్ నెల సగటు ఉష్ణోగ్రత 1.58 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. 1991–2020 వరకు గల సంవత్సరాల్లోని ఏప్రిల్ నెలల్లో సగటు ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే, 0.67 డిగ్రీలు ఎక్కువ. 2016 ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది, దీని కన్నా ఈ ఏడాది ఏప్రిల్‌లో 0.14 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ.

నడ్డా, మాలవీయకు కర్ణాటక పోలీసుల సమన్లు

- సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టుపై జారీ
- వారం రోజుల్లో విచారణకు రావాలని ఆదేశం



బెంగళూరు, మే 8: రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బీజేపీ కర్ణాటక శాఖ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వివాదాస్పద వీడియోకు సంబంధించి బెంగళూరు పోలీసులు బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయకు సమన్లు జారీచేశారు. వారం రోజుల్లో బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీసుస్టేషన్‌లో విచారణకు రావాలని వారిద్దరిని కోరినట్టు తెలిపారు. కర్ణాటక బీజేపీ సోషల్ మీడియాలో చేసిన పోస్టు.. ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయకూడదని ఎస్సీ, ఎస్టీలను బెదిరించేలా ఉన్నదని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి జేపీ నడ్డా, మాలవీయతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఈవీఎంకు పూజలు.. మహిళా కమిషన్ చీఫ్‌పై కేసు

పుణే: మహారాష్ట్రలోని బారాబంకి లోక్‌సభ నియోజకవర్గంలో ఓ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం)కు పూజలు చేసినందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలీ చకంకర్‌పై కేసు నమోదైంది. ఆమె, మరో ఏడుగురు ఖడక్‌వస్ల సెగ్మెంట్‌లోని పోలింగ్ బూత్‌లోనికి వీరు ప్రవేశించి, ప్రిసైడింగ్ అధికారి ఆదేశాలను ధిక్కరించి, ఈవీఎంకు పూజలు చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. మే 7న జరిగిన పోలింగ్ సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

'2.5 కోట్లు ఇస్తే.. ఈవీఎం మార్చేస్తా'

ముంబై: డబ్బు ఇస్తే ఈవీఎం మార్చేస్తానంటూ ఓ రాజకీయ నేతను మోసగించేందుకు యత్నించిన ఆర్మీ జవానును పోలీసులు అరెస్ట్ చేశారు. శివసేన (యూబీటీ) నేత, మహారాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత అంబదాస్ దన్వే ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈవీఎంలను తారుమారు చేయడానికి దన్వేను ఆర్మీ జవాన్ మారుతి ఢక్నే (42) రూ.2.5 కోట్లు లంచం అడిగారు. రూ.1.5 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మహిళా ఎంపీలు.. 72 ఏండ్లలో ముగ్గురే!

హిమాచల్‌లో కొరవడిన ప్రాతినిధ్యం.. ఈసారి బరిలో ఇద్దరే

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ నుంచి చట్ట సభలకు ఎన్నికవుతున్న మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. నుంచి లోక్ సభకు ఎన్నికైన మహిళా ఎంపీలు గడచిన 72 ఏళ్లలో కేవలం ముగ్గురే! ప్రస్తుత ఎన్నికల్లో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే బరిలో నిలిచారు. రాష్ట్రంలోని ఓటర్లలో సుమారు 49 శాతం మంది మహిళలు ఉన్నప్పటికీ, లోక్ సభలో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. రాష్ట్రంలో నాలుగు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఈసారి బీజేపీ, బీఎస్పీ చెరొక స్థానం నుంచి మహిళలను నిలిపాయి. మండి నుంచి కంగన రనౌత్ (బీజేపీ), కాంగ్రా నుంచి రేఖా రాణి (బీఎస్పీ) పోటీ చేస్తున్నారు. ఇదిలావుండగా, రాజ్య సభ ఎంపీలుగా ఈ రాష్ట్రం నుంచి 8 మంది మహిళలు ఎన్నికయ్యారు. శాసన సభకు 1967 వరకు మహిళలు ఎన్నిక కాలేదు. 1977, 2022లలో ఒకరు, 1998 ఎన్నికల్లో ఏడుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు.

ఆప్‌లో చేరిన బీఎస్పీ అభ్యర్థి

చండీగఢ్, మే 8: పంజాబ్‌లో బీఎస్పీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ హోషియార్‌పూర్ అభ్యర్థి రాకేశ్ సోమన్ బుధవారం సీఎం భగవంత్ మాన్ సమక్షంలో ఆప్‌లో చేరారు. రాకేశ్ మాట్లాడుతూ మాన్ ప్రభుత్వ విధానాలు తనను ఆకట్టుకున్నాయన్నారు. పేదలకు మెరుగైన విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తున్నారని ప్రశంసించారు.

'మతవిద్వేష వ్యాఖ్యలు చేయకుండా మోదీని అడ్డుకోండి'

చెన్నై, మే 8: మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంపై ఎన్నికల ప్రచార సభలలో ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేయడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, వారిని అవమానించేలా మోదీ చేస్తున్న వ్యాఖ్యలను నిరోధిస్తూ ఆదేశాలివ్వాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యంగా ఇటీవల మోదీ చేసిన మంగళ సూత్రం, ముస్లింల్లో జననాల రేటు పెరుగుదల వంటి వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇవి ఆ వర్గాన్ని అవమానించడమేనని అన్నారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే సెల్వపెరుంతగై ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను నెంబర్ చేయడానికి రిజిస్ట్రీ విముఖత వ్యక్తం చేశారని, ఈ విషయంలో ధర్మాసనం రిజిస్ట్రీకి తగు సూచనలు ఇవ్వాలని అడ్వకేట్ సూర్యప్రకాశం కోరారు. దీనిపై జోక్యం చేసుకున్న ధర్మాసనం రిజిస్ట్రీ అడిగే వివరాలతో సమాధానాన్ని దాఖలు చేయాలని కౌన్సిల్‌ను ఆదేశించింది.

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌పై రేపు తీర్పు

న్యూఢిల్లీ, మే 8: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరుపై సుప్రీంకోర్టు ఈ నెల 10న తీర్పు వెలువరించనున్నది. ఆయన మధ్యంతర బెయిల్‌పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.

బీజేపీ ప్రభుత్వాన్ని దించేందుకు సిద్ధం

జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా ప్రకటన



చండీగఢ్, మే 8: లోక్‌సభ ఎన్నికల వేళ హర్యానాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకోవడంతో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. సీఎం నాయబ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ మైనార్టీలో పడిందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ మాజీ మిత్రపక్షం జన్‌నాయక్ జనతా పార్టీ(జేజేపీ) బుధవారం కీలక ప్రతిపాదన చేసింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించేందుకు కాంగ్రెస్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నది. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం తీసుకొస్తే, బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా హిస్సార్‌లో మాట్లాడుతూ పేర్కొన్నారు. అయితే తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం నాయబ్ సింగ్ అంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ సీఎం ఖట్టర్ పేర్కొనడం గమనార్హం.

హిసార్‌లో 'చౌతాలా' ఫ్యామిలీ వార్!

వేర్వేరు పార్టీల నుంచి కుటుంబసభ్యుల పోటీ

హిస్సార్, మే 8: హర్యానాలోని హిసార్ లోక్‌సభ స్థానంలో చౌతాలా కుటుంబ పోరు రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో రాజకీయంగా ప్రభావం చూపే చౌతాలా కుటుంబానికి చెందిన ముగ్గురు నేతలు వేర్వేరు పార్టీ నుంచి బరిలో నిలిచారు. చౌతాల వంశ కోడళ్లు ఎమ్మెల్యే నైనా చౌతాలా, సునైనా చౌతాలాలు జేజేపీ, ఐఎన్ఎల్‌డీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి రంజిత్ సింగ్ చౌతాలా బరిలో నిలిచారు. నైనా, సునైనాల మామలకు రంజిత్ చౌతాలా సోదరుడే కావడం గమనార్హం. నైనా చౌతాలా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలా పెద్ద కుమారుడు, జేజేపీ అధ్యక్షుడు అజయ్ సింగ్ భార్య. వీరి కుమారుడు అయిన దుష్యంత్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా చేశారు. ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి సునైనా ఆ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

చితికిన హస్తం

- మసకబారిన కాంగ్రెస్ పార్టీ ప్రభ
- 2024 లోక్‌సభ ఎన్నికల బరిలో కేవలం 328 స్థానాల్లోనే పోటీ
- 400 సీట్ల కంటే తక్కువగా అభ్యర్థులను నిలపడం చరిత్రలో ఇదే తొలిసారి



న్యూఢిల్లీ, మే 8: దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. గతంలో సొంతంగా అధికారం చేపట్టే స్థాయి నుంచి లోక్‌సభలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాకు అవసరమైన కనీసం 10% ఎంపీ స్థానాలను కూడా సాధించలేని దుస్థితికి హస్తం పార్టీ చేరింది. ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న స్థానాల సంఖ్య తొలిసారి 400 కంటే తక్కువకు పడిపోయింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 328 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టింది. 2019 ఎన్నికల్లోనూ యూపీఏలో కూటమిగా ఉన్నప్పటికీ, ఆ పార్టీ సొంతంగా 421 స్థానాల్లో పోటీచేయడం గమనార్హం. తాజా పరిస్థితికి యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ బలంగా లేకపోవడం, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం వంటి కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గతంలో కూటముల్లో ఉన్నప్పటికీ..

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీచేసే స్థానాల సంఖ్య గణనీయంగా తగ్గడానికి ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండటం కారణంగా చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ కంటే బలంగా ఉన్న ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు సింహభాగం సీట్లను తీసుకొన్నాయి. అయితే కూటమిగా ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. 1989–1999 మధ్య కూటముల సమయంలోనూ ఆ పార్టీ 450కి పైగా స్థానాల్లో పోటీచేయడం గమనార్హం. అయితే ఈ సారి పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నది.

యూపీలో మరీ దారుణ పరిస్థితి

యూపీలో 2019 ఎన్నికల్లో సొంతంగా 67 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్(కేవలం ఒక్క సీటు– రాయ్‌బరేలీ మాత్రమే గెలిచింది).. ఈసారి ఎన్నికల్లో కేవలం 17 స్థానాల్లోనే అభ్యర్థులను నిలబెట్టింది. రాష్ట్రంలో బలంగా ఉన్న అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ అధిక స్థానాల్లో పోటీచేస్తున్నది. బెంగాల్‌లో లెఫ్ట్ పార్టీలతో కూటమిలో భాగంగా కాంగ్రెస్ 42కిగానూ 14 లోక్‌సభ స్థానాల్లోనే బరిలో నిలిచింది. 2019 ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీచేసిన హస్తం పార్టీ.. కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. మహారాష్ట్రలో 48 సీట్లకుగానూ ఇండియా కూటమిలోని కాంగ్రెస్–17, శివసేన(యూబీటీ)–21, ఎన్సీపీ(ఎస్పీ)–10 స్థానాల్లో పోటీచేస్తున్నాయి. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మహారాష్ట్రలో వరుసగా 25, 26 స్థానాల చొప్పున పోటీచేసింది.

గత ఐదు పర్యాయాలుగా కాంగ్రెస్ ఇలా..

లోక్‌సభ ఎన్నికలు	పోటీచేసిన స్థానాలు	గెలుపు
2004	417	145
2009	440	206
2014	464	44
2019	421	52
2024	328	–



అనారోగ్యకర ఆహారంతోనే 56% వ్యాధులు

ఆహార మార్గదర్శకాలు జారీ చేసిన ఐసీఎంఆర్

న్యూఢిల్లీ: అనారోగ్యకర ఆహారపు అలవాట్ల వల్ల వ్యాధుల భారం పెరుగుతున్నదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం వరకు సరైన ఆహారం సరైన రీతిలో తీసుకోకపోవడమే కారణమని పేర్కొంది. మధుమేహం, ఊబకాయం వంటి అసాంక్రమిక వ్యాధులను నిరోధించేందుకు ఉపయోగపడే 17 రకాల ఆహారపు అలవాట్లు, న్యూట్రియెంట్లతో కూడిన ఆహార పదార్థాలను సూచించింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక కార్యకలాపాల వల్ల గుండె సంబంధిత వ్యాధులు, హైపర్‌టెన్షన్ తగ్గుతాయని, టైప్–2 మధుమేహాన్ని 80 శాతం వరకు నిరోధించవచ్చునని వివరించింది. ఆరోగ్యవంతమైన జీవనశైలి వల్ల అకాల మరణాలను చెప్పుకోదగ్గ స్థాయిలో నిరోధించవచ్చునని తెలిపింది. అత్యధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను షుగర్స్, ఫ్యాట్స్‌తో కలిపి తినడంతోపాటు, శారీరక శ్రమ తగ్గడం వల్ల, వైవిధ్య భరితమైన ఆహార పదార్థాలను తినకపోవడం వల్ల, మైక్రోన్యూట్రియెంట్ లోపాలు, అధిక బరువు సమస్యలు తీవ్రమవుతాయని హెచ్చరించింది.

భారత్‌లో గూగుల్ వ్యాలెట్ సేవలు

న్యూఢిల్లీ, మే 8: గూగుల్ తన డిజిటల్ వాలెట్ అప్లికేషన్ 'గూగుల్ వ్యాలెట్' సేవల్ని భారతదేశంలో ప్రారంభించింది. వివిధ రకాల కార్డులు, ఐడీలు, మనం ఏర్పరుచుకునే కీ లేదా ఐడీలు, లాయల్టీ కార్డులు, ట్రాన్సిట్ పాసులు.. సమస్త సమాచారాన్ని ఈ వ్యాలెట్‌లో భద్రపర్చుకోవచ్చునని కంపెనీ వర్గాలు తెలిపాయి. సురక్షితమైన ప్రైవేట్ డిజిటల్ వాయలెట్‌గా దీనిని పేర్కొన్నాయి. 'ప్లే స్టోర్' నుంచి 'గూగుల్ వ్యాలెట్'ను డౌన్‌లోడ్ చేసుకొని యూజర్లు సేవలు పొందొచ్చునని కంపెనీ వివరించింది.

100కు పైగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాల రద్దు



- క్యాబిన్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు
- 15 వేల మంది ప్రయాణికులపై ప్రభావం
- పలు చోట్ల ప్రయాణికుల ఆందోళనలు
- నివేదిక కోరిన పౌరవిమానయాన శాఖ

న్యూఢిల్లీ/కొచ్చి, మే 8: టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థకు ఉద్యోగులు షాకిచ్చారు. ఆ సంస్థ యాజమాన్య విధానాలను నిరసిస్తూ అనారోగ్య కారణాలతో 200 మందికిపైగా క్యాబిన్ సిబ్బంది ఒకేసారి మూకుమ్మడిగా సెలవు పెట్టారు. ఫలితంగా మంగళవారం రాత్రి నుంచి 100కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అనేక విమానాలు ఆలస్యమయ్యాయి. దీని వలన దాదాపు 15 వేల మంది ప్రయాణికులపై ప్రభావం పడినట్టు సమాచారం. ఢిల్లీ, కొచ్చి, కాలికట్, బెంగళూరు సహా పలు ఎయిర్‌పోర్టుల్లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే బుధవారం ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 14 విమానాలు రద్దయ్యాయి. సిబ్బంది కొరత కారణంగా గల్ఫ్‌కు గణనీయ సంఖ్యలో విమాన సర్వీసులు నడిపే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్.. ఈనెల 13 వరకు విమాన సర్వీసులను తగ్గించుకోవాలని నిర్ణయించింది.

ప్రయాణికులు ఆందోళన

కేరళలోని విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానాల రద్దుపై నివేదిక సమర్పించాలని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ యాజమాన్యాన్ని పౌరవిమానయాన శాఖ కోరింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, డబ్బులు తిరిగి చెల్లిస్తున్నామని, ప్రయాణాన్ని రద్దు చేసుకునేందుకు అంగీకరించిన వారికి మరో తేదీకి టికెట్ ఇస్తున్నామని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ వివరించింది.

మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారాలను నిర్వహిస్తున్న టాటా గ్రూపులో సంస్థాగతంగా నిర్వహణా లోపాలు, ఉద్యోగులపై అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. 'మూకుమ్మడి సెలవుల'పై వెళ్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విస్తారాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఓవైపు కంపెనీ లాభాల్లో ఉన్నా, తమకు హెచ్ఆర్ఏ వంటి అలవెన్స్‌లు తొలగించడంపై ఎయిరిండియా ఎక్స్‌పెస్ ఉద్యోగుల సంఘం ఏప్రిల్‌లో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది. పైలట్లకు కొత్త వేతన విధానాన్ని అన్ని టాటా గ్రూపు విమానయాన సంస్థల్లో అమలు చేయాలని తీసుకొన్న నిర్ణయాన్ని విస్తారాలో పైలట్లు, ఫస్ట్ ఆఫీసర్లు వ్యతిరేకించారు. సంబంధిత కాంట్రాక్ట్‌పై సంతకం చేయాలని యాజమాన్యం ఉద్యోగులకు అల్టిమేటం ఇవ్వడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణమైంది. రోస్టర్ విధానంపై అసంతృప్తి, వీక్లీ ఆఫ్‌లు కూడా ఉండటం లేదని విస్తారాలో ఉద్యోగులు గత నెల మూకుమ్మడి సెలవులకు వెళ్లారు.

విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా మరో షాక్!

మినిమం సేవింగ్స్ లిమిట్ రూ. 16 లక్షలకు పెంపు

భారత విద్యార్థులపై ప్రభావం

కాన్‌బెర్రా, మే 8: వలసల్ని అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ వీసా 'ప్రూఫ్ ఆఫ్ సేవింగ్స్'ను భారీగా పెంచింది. కోర్సు పూర్తిచేసేందుకు తగినంత నిధులు ఉన్నాయని చూపే, 'ప్రూఫ్ ఆఫ్ సేవింగ్స్'లో కనీస మొత్తాన్ని 3,430 డాలర్ల నుంచి 19,576 డాలర్లకు (2,86,423 నుంచి రూ.16,34,699) పెంచింది. గత ఏడు నెలల్లో దీన్ని పెంచటం ఇది రెండోసారి. భారతీయ విద్యార్థులకు ఇది అదనపు భారం కానున్నది. స్టూడెంట్ వీసా నిబంధనల్లో చేసిన ఈ కొత్త మార్పు, ఉన్నత చదువుల కోసం ఆ దేశం వెళ్లాలనుకునే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనున్నది.



కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌లో తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతు



చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో తడిసిన వడ్ల సంచులు

కొట్టుకుపోతున్నా కొనరా?

- వడ్ల కొనుగోళ్ల జాప్యంపై రైతుల కన్నెర్ర
- గాలివానలతో తడిసిన ధాన్యం
- కేంద్రాలకు తెచ్చినా సేకరణలో జాప్యం
- తూకం తాత్సారంపై అన్నదాతల ఆందోళన
- కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపాటు
- తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్, మే 8: నానా కాష్టాలు పడి పండించిన వడ్లను ఎన్నో ఆశలతో అమ్ముకుందామని తెస్తే కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యంపై రైతుల్లో కోపం కట్టలు తెంచుకుంటున్నది. ధాన్యం తెచ్చి పది, పదిహేను రోజులైనా కొంటలేరని, కాంటా అయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే నాథుడే లేడని, ఓ దిక్కు గాలివానలు వచ్చి వడ్లు కొట్టుకుపోతున్నా ఎవరూ పట్టించుకుంటలేరని వారిలో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. వడ్ల కొనుగోళ్లపై సర్కారు నిర్లక్ష్యంపై పలు చోట్ల రైతులు రోడ్డెక్కారు. ధాన్యం ఆరబోసి పదిహేను రోజులవుతున్నా కాంటా పెట్టేదిక్కు లేదని నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండలం చామన్‌పల్లిలో రైతులు బుధవారం నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి పరిస్థితి చేయిదాటినా అధికారులు స్పందించలేదు. చాలాసేపటికి తహసీల్దార్ జానకి వచ్చి రైతులకు సర్దిచెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, తిమ్మాపూర్, రామన్నపేట రైతులు చందుర్తి సింగిల్ విండో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వెంటనే వడ్లు కొనకుంటే కలెక్టర్ ముట్టడిస్తామని హెచ్చరిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం చింతల్‌చెరులో వడ్లు రైస్‌మిల్లులకు తరలించాలని, లారీలకొరత తీర్చాలని ధర్నాకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు, పెద్దగూడెం గ్రామాల రైతులు ప్రధాన రహదారిపై ముళ్లకంచె వేసి నిరసన తెలిపారు. మూడు రోజులుగా కాంటా వేయడం లేదని, వానలతో ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం, బొడ్డుగూడెం గ్రామాల రైతులు వలిగొండ-తొర్రూరు రోడ్డుపై గంట సేపు ధర్నా చేశారు. అడ్డగూడూరులోని మిల్లులో టార్గెట్ అయిపోవడంతో ధాన్యం తీసుకోవడం లేదని, నేరేడుచర్లకు కేటాయించడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు.

కొనేదాకా కొట్లాడుదాం : కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లిరూరల్/హుస్నాబాద్, మే 8: 'రైతులు అధైర్యపడవద్దు. మీ వెంట బీఆర్ఎస్ ఉంది. కేసీఆర్‌తో పాటు మేమంతా ఉన్నం. కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనేదాకా ప్రభుత్వంతో కొట్లాడుదాం. యాసంగిలో ఎండిన పంటలకు నష్టపరిహారం ఇచ్చేదాకా ఊరుకోం' అని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభయమిచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ మార్గమధ్యంలో పెద్దబొంకూర్ వద్ద కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని, షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు.

కొనుగోళ్లు ఆపితే ధర్నా చేస్తా : ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి

మెదక్, మే 8 (నమస్తే తెలంగాణ) : పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోతే ధర్నా చేస్తానని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి హెచ్చరించారు. మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలం కూచన్‌పల్లి ఐకేపీ సెంటర్‌ను ఆయన పరిశీలించి రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవద్దని ఐకేపీ సిబ్బంది చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు లారీల ధాన్యం కొనుగోలు చేసి ఒక్క లారీ ధాన్యం పైసలు మాత్రమే ఖాతాల్లో వేశారని సుభాష్‌రెడ్డి తెలిపారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అకాల వర్షం నష్టాన్ని వెంటనే అంచనా వేసి ధాన్యాల పంటలు ఎకరానికి రూ.20వేలు, వాణిజ్య పంటలకు రూ.40వేలు పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. ఈ వర్షాలకు ఏడుగురు మరణించారని, బాధిత కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని కోరింది.

సర్కారుకు ఉసురు తగులుతది



పదిహేను రోజుల నుంచి రోడ్డుపై వడ్లు ఆరబోస్తున్న. ఇగ కొంటరు, అగ కొంటరని ఎదురు చూస్తున్న. నా దిక్కు చూసే వాళ్లే లేరు. ఇంకా పదిహేను రోజులైనా ఎవరూ వచ్చేటట్టు లేరు. వానలు పడి వడ్లు తడిస్తే అమ్ముడుపోతయే లేదో? వర్షాలకు వడ్లు కొట్టుకుపోతయని భయమైతాంది. రైతులను ఇంత గోస పెడుతున్న ఈ ప్రభుత్వానికి మా ఉసురు తగులుతది.

- ముజ్జిగ లింగయ్య, రైతు, చామన్‌పెల్లి

నెలైనా తూకం వేయలే



చౌటుప్పల్ మార్కెట్‌లో వడ్లు పోసి నెలదాటింది. ఇప్పటికీ తూకం వేయలే. కొనేందుకు టైం పడుతుందని అధికారులు అంటున్నరు. మిల్లుల నుంచి లారీలు రావడం లేదంటున్నరు. హమాలీల కొరత ఉంది. మంగళవారం రాత్రి పడ్డ వానకు వడ్లన్నీ తడిసినయి. మళ్లీ వానలు పడి వడ్లు కొట్టుకపోతే ఎవరు బాధ్యులు. ఇప్పటికైనా ప్రభుత్వం మా బాధను పట్టించుకోవాలె.

-సుర్కంటి మనోహర, శేరిల్ల, చౌటుప్పల్


టైముకు కొంటే తడువకపోవు..



నేను గన్నేరువరం సెంటర్‌కు వడ్లు తెచ్చి 20 రోజులైంది. ఇప్పటికీ వడ్లు జోకలే. నిర్వాహకులను అడిగితే లారీలు లేవు, హమాలీలు లేరని చెబుతున్నరు. గిట్ల లేటుగ జోకడం వల్ల వానకు వడ్లు తడిసినయ్. టైంకు కొంటే ఇంత నష్టం జరిగేది కాదు. మమ్ముల ప్రభుత్వమే ఆదుకోవాలె. తడిసిన ధాన్యాన్ని కొనాలె. కొనకపోతే ఊరుకునేది లేదు.

- బోయిని అంజయ్య, రైతు, గన్నేరువరం, కరీంనగర్ జిల్లా

లోకం పోకడ



ఒక్క వానకే 10 మంది మృతి

భారీ వర్షంతో నగరం ఉక్కిరిబిక్కిరి
సహాయక చర్యల్లో అధికారుల నిర్లక్ష్యం

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఒక్కరోజు కురిసిన వర్షం 10 మంది కార్మికులను బలితీసుకున్నది. హైదరాబాద్‌లో మంగళవారం వర్షం కురుస్తుందన్న ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీనికితోడు సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం సకాలంలో స్పందించలేదన్న విమర్శలున్నాయి. బాచుపల్లిలోని రేజ అపార్ట్‌మెంట్ ప్రహరీ కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాత్రి ఏడు గంటలకు ప్రమాదం జరిగితే అర్ధరాత్రి 12 గంటలకు సహాయక చర్యలు మొదలయ్యాయి. ఘటనా స్థలానికి వెళ్లేందుకు సరైన దారిలేకపోవడం, విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పోలీసులే చీకట్లో దారి ఏర్పాటు చేసుకొని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మున్సిపల్ అధికారులు, డీఆర్ఎఫ్ విభాగాల నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. బేగంపేట నాలాలో పడి ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు. బహదూర్‌పురాలో మరో కార్మికుడు కరెంటు స్తంభం తాకడంతో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. బాచుపల్లి దుర్ఘటనకు నిర్మాణదారు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే కారణమని రంగారెడ్డి జోన్ కార్మికశాఖ జాయింట్ కమిషనర్ చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 50 వేలు, అంత్యక్రియలకు రూ. 30 వేలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఎండితేనే కొనలేదు.. తడిసిన ధాన్యాన్ని కొంటరా ?

ఎండిన ధాన్యాన్నే సకాలంలో కొనుగోలు చేయలేని ప్రభుత్వం ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొంటామని మొక్కుబడి హామీలిస్తున్నది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రైతుల ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు మంత్రులు, అధికారులు రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయి. ఎక్కడికక్కడ ధాన్యం తడిసిపోయి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎండిన ధాన్యం రోజుల తరబడి కల్లాల్లో మూలుగుతున్నా కొనుగోలు చేయలేదు. తీరా ఇప్పుడు ధాన్యం తడిసిన తర్వాత ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. వాస్తవానికి వారం ముందే అకాల వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరించింది. కానీ ప్రభుత్వం ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టింది. రైతులకు నష్టం జరుగకుండా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచలేకపోయింది. కానీ వానలతో ధాన్యం తడిసిపోయి రైతులు నష్టపోయాక తీరిగ్గా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పందించారు. తడిసిన ధాన్యం కొంటామని ప్రకటించారు. కొట్టుకుపోయిన ధాన్యానికి కూడా నష్టాన్ని చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఒకవేళ మంత్రి ఉత్తమ్‌కు రైతులపై ప్రేమ ఉంటే వర్షం హెచ్చరికలు జారీ చేసినప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎండిన ధాన్యాన్ని ముందే ఎందుకు కొనలేదనే రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం సుమారు 24 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది.

ఎండా కాలం

	గరిష్ఠం	కనిష్ఠం
ఆదిలాబాద్	43.8°c	24.7°c
మహబూబ్‌నగర్	43.2°c	30.1°c
నిజామాబాద్	43.6°c	23.7°c
రంగారెడ్డి	42.7°c	20.1°c
మెదక్	40.5°c	21.2°c
నల్లగొండ	39.8°c	29.8°c
ఖమ్మం	39.0°c	28.0°c
వరంగల్	37.0°c	27.0°c
కరీంనగర్	37.0°c	28.0°c
హైదరాబాద్	36.8°c	21.9°c

మరో 5 రోజులు మోస్తరు వర్షాలు

- అకాల వర్షాలతో తగ్గిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఆకాల వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాష్ట్రంలో మరో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం ద్రోణి ప్రభావంతో భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. వచ్చే నాలుగు రోజులు వాతావరణం చల్లగా ఉండి, అక్కడక్కడ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు జరిగే మే 13న కూడా తెలంగాణ, ఏపీలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సగటు గరిష్ఠం 40 డిగ్రీలుగా, కనిష్ఠం 21.9 డిగ్రీలుగా నమోదైనట్లు వెల్లడించింది.



తనయుడితో కలిసి 'బ్రహ్మా ఆనందం'

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. 'బ్రహ్మా ఆనందం' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించనున్నారు. బుధవారం ఈ సినిమా తాలూకు ప్రీలుక్ పోస్టర్‌తో పాటు అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు. ఇందులో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మధ్య జరిగే సరదా సంభాషణ అందరిని ఆకట్టుకుంటున్నది. ఈ సినిమాలో బ్రహ్మానందం, రాజా గౌతమ్.. తాత, మనవళ్లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభిస్తామని, డిసెంబర్ 6న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మితేష్ పర్వతనేని, సంగీతం: శాండిల్య పిసపాటి, ఆర్ట్: క్రాంతి ప్రియం, రచన-దర్శకత్వం: ఆర్‌వీఎస్ నిఖిల్.

రాజకీయాలు, రౌడీయిజం ఉండవు



'కెరీర్ ఆరంభం నుంచి కొత్త కథలతో సినిమాలు చేస్తున్నా. రాబోవు చిత్రాల్లో కూడా నా క్యారెక్టర్స్ పూర్తి వైవిధ్యంగా ఉంటాయి. ప్రతీ సినిమాకు పాత్రలపరంగా వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్నా' అన్నారు సత్యదేవ్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'కృష్ణమ్మ'. వి.వి.గోపాలకృష్ణ దర్శకుడు. కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఈ నెల 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం సత్యదేవ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ 'విజయవాడ నేపథ్యంలో ముగ్గురు మిత్రుల కథ ఇది. వారి స్నేహం, జీవితాల చుట్టూ నడుస్తుంది. కుటుంబాలను గొప్ప స్థాయిలో చూసుకోవాలని కలలు కన్న వారికి కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. ఈ క్రమంలో వారు చేసే పోరాటం ఆసక్తికరంగా ఉంటుంది. విజయవాడ అంటే పాలిటిక్స్ అనుకుంటారు. కానీ ఇందులో రాజకీయాలు, రౌడీయిజం వంటి అంశాలుండవు. కథలో సహజత్వం కనిపించాలని విజయవాడలో అరవై రోజుల పాటు చిత్రీకరణ చేశాం' అన్నారు. ఈ సినిమాలో తాను వించిపేటకు చెందిన భద్ర అనే యువకుడి పాత్రలో కనిపిస్తానని, ప్రతీకారంతో రగిలిపోయే వ్యక్తిగా తన పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని సత్యదేవ్ తెలిపారు. నాయగన్, ఆపద్బాంధవుడు వంటి సినిమాలు చేయాలన్నది తన డ్రీమ్ అని, భవిష్యత్తులో ఆ తరహా క్యారెక్టర్స్ కోసం ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పారు.

విభిన్న ప్రేమకథ 'వృషభ'



జీవన్ రెడ్డి, అలేఖ్య జంటగా నటిస్తున్న చిత్రం 'వృషభ'. అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉమాశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్ర ట్రైలర్, లిరికల్ వీడియోను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ 'ఇదొక విభిన్నమైన ప్రేమకథ. నాలుగేళ్ల పాటు స్క్రిప్ట్‌పై వర్క్ చేశాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది' అన్నారు. చిత్రీకరణ తుదిదశలో ఉందని, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాత ఉమాశంకర్ రెడ్డి తెలిపారు. ట్రైలర్ చూడగానే ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ అనే భావన కలిగిందని కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శకుడు సముద్ర పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యు.ఎస్.విజయ్, సంగీతం: ఎమ్.ఎల్.రాజా, సహనిర్మాత: మల్లికా రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్విన్ కామరాజ్ కొప్పాల.

చిత్రం

బుజ్జమ్మ మాట ముచ్చట



సాయిపల్లవి సినిమా అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. కథల ఎంపికలో చాలా ఆమె చాలా సెలెక్టివ్‌గా ఉంటుందని చెబుతారు. కెరీర్ ఆరంభం నుంచి ప్రతీ చిత్రంలో తనదైన మార్క్ చూపిస్తూ విలక్షణ నాయికగా గుర్తింపును తెచ్చుకుందీ తమిళ సోయగం. నేడు సాయిపల్లవి జన్మదినం. ఈ సందర్భంగా నాగచైతన్యతో కలిసి ఆమె నటిస్తున్న 'తండేల్' చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సాయిపల్లవి చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నది. గ్రామీణ నేపథ్యంలో దేశభక్తి ప్రధాన అంశాలతో దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య జాలరి రాజు పాత్రలో నటిస్తుండగా, సాయిపల్లవి ఆయన భార్య బుజ్జమ్మగా కనిపించనుంది. అనూహ్య పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం చేతిలో బందీ కాబడ్డ భారత జాలరులు అక్కడి నుంచి ఎలా బయట పడ్డారు? దేశభక్తిని గుండెల్లో నింపుకున్న ఆ మత్స్యకారుల బృందం చేసిన సాహసాలేమిటన్నదే ఈ చిత్ర కథాంశం. నేడు సాయిపల్లవికి చెందిన స్పెషల్ వీడియోను కూడా చిత్ర బృందం విడుదల చేయనుంది. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్, సమర్పణ: అల్లు అరవింద్, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.

ఇష్టం వచ్చినట్లు రాస్తారా!



బాలీవుడ్ అగ్ర కథానాయిక జాన్వీకపూర్ వివాహం గురించి ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 'జాన్వీకపూర్ తిరుపతిలో పెళ్లి చేసుకోబోతున్నది. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పోస్ట్ చేశారు. దీనిపై జాన్వీకపూర్ కాస్త సీరియస్‌గానే రియాక్ట్ అయ్యింది. 'మీ ఇష్టం వచ్చినట్లు ఏదైనా రాస్తారా' అంటూ స్పందించింది. దీంతో ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. మహారాష్ట్ర రాజకీయ కుటుంబానికి చెందిన శిఖర్ పహారియాతో జాన్వీకపూర్ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉందని ప్రచారం జరుగుతున్నది. పలు ఇంటర్వ్యూల్లో శిఖర్ గురించి జాన్వీకపూర్ గొప్పగా మాట్లాడింది. ఇటీవల ఓ ఈవెంట్‌కు 'శిఖు' అనే లోగో ఉన్న నెక్లెస్‌ను ధరించి వచ్చింది. దీంతో ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. 'దేవర' చిత్రంలో జాన్వీకపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నది. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదలకానుంది.

కాస్త ఆలస్యంగా 'గేమ్‌ఛేంజర్'?



రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా 'గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయిక. ప్రస్తుతం తుదిదశ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది. దర్శకుడు శంకర్ 'గేమ్ ఛేంజర్'తో పాటు కమల్‌హాసన్ 'ఇండియన్-2' చిత్రాన్ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో ఆయన 'గేమ్‌ఛేంజర్' చిత్రం కోసం పూర్తి సమయాన్ని వెచ్చించలేకపోతున్నారని, ఈ కారణంగా షూటింగ్ కూడా ఆలస్యమవుతున్నదని చెన్నై సినీ వర్గాల టాక్. ఈ నేపథ్యంలో 'గేమ్ ఛేంజర్' రిలీజ్ ఎప్పుడు ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో స్పష్టత రావాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందేనని అంటున్నారు. సమకాలీన రాజకీయాంశాలను చర్చిస్తూ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు. కియారా అద్వాణీ, అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్‌చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణావుక్కరసు, సంగీతం: తమన్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: దిల్‌రాజు-శిరీష్, దర్శకత్వం: శంకర్.

'కేజీఎఫ్-3'కి స్క్రిప్ట్ సిద్ధం



'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో పాటు 'సలార్' చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌నీల్. ప్రస్తుతం ఆయన 'సలార్' సీక్వెల్ 'శౌర్యంగపర్వం' షూటింగ్ కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలావుండగా 'కేజీఎఫ్' సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలకు పాన్ ఇండియా స్థాయిలో అపూర్వ ఆదరణ దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో మూడో సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో 'కేజీఎఫ్-3'కి సంబంధించి అప్‌డేట్‌ను అందించారు దర్శకుడు ప్రశాంత్‌నీల్. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, హీరో యష్ ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నందున ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. 'ప్రస్తుతం 'శౌర్యంగపర్వం' మీదనే దృష్టి పెట్టాను. ఈ సినిమా పూర్తయిన తర్వాతే 'కేజీఎఫ్-3' పట్టాలెక్కుతుంది' అని ప్రశాంత్‌నీల్ చెప్పారు. హీరో యష్ ప్రస్తుతం 'టాక్సిక్' అనే చిత్రంలో నటిస్తున్నారు. 'రామాయణ'లో రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాతే ఆయన 'కేజీఎఫ్-3' సెట్స్‌లో అడుగుపెడతారని సమాచారం.

పెళ్లి ఫొటోలు డిలీట్!



బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్‌సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి ఫొటోలను మొత్తం డిలీట్ చేశారు. 2023కు ముందున్న ఫొటోలన్నీ తీసివేయడంతో అభిమానులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. రణ్‌వీర్‌సింగ్-దీపికా పదుకొణె జంట విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా బాలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను దీపికా పదుకొణే ఓ ఇంటర్వ్యూలో ఖండించింది. తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, ఇద్దరం అన్యోన్యంగా ఉంటున్నామని తెలిపింది. తాజాగా రణ్‌వీర్ సింగ్ ఫొటోలు డిలీట్ చేసిన సంఘటనతో వీరి బంధంపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే రణ్‌వీర్‌సింగ్ ఫొటోలను కావాలని తొలగించలేదని, ఏదైనా సాంకేతిక లోపం కారణంగా అలా జరిగి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో రణ్‌వీర్‌సింగ్ స్పందిస్తేనే స్పష్టత వస్తుందంటున్నారు. రణ్‌వీర్‌సింగ్-దీపికా పదుకొణే జంట 2018లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్‌లో వీళ్లు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో రణ్‌వీర్‌సింగ్ తన ఇన్‌స్టా ఖాతా నుంచి పెళ్లి ఫొటోలను డిలీట్ చేయడం అభిమానులను కలవరపరుస్తున్నది. ప్రస్తుతం దీపికా పదుకొణే తెలుగులో 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.



వాక్స్ సాండ్.. నయా ట్రెండ్

ఒత్తయిన చీకట్లో చిట్టి కొవ్వొత్తుల వెలుగు కాంతిని వెదజల్లడంతోపాటు ఇంటికి అందాన్ని అందిస్తుంది. సందర్భం ఏదైనా కొవ్వొత్తులతో కూడిన అలంకరణలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. చీకటిని పార దోలడానికే కాదు ఈమధ్య కొవ్వొత్తులు అలంకరణలోనూ భాగమయ్యాయి. ఇందుకోసం రకరకాల ఫ్లేవర్లు, రంగులు, కస్టమైజ్డ్ కొవ్వొత్తులు కూడా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఈ కొవ్వొత్తుల ట్రెండ్‌ని బీట్ చేస్తూ మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నది వాక్స్ సాండ్. కొవ్వొత్తులను తయారుచేసే మైనంతో చేసిన ఈ సాండ్ చూసేందుకు అచ్చంగా ఇసుకను పోలి ఉంటుంది. దీన్ని అందమైన గ్లాసులు, గిన్నెలు, చిట్టిపొట్టి కుండలు.. ఇలా దేంట్లో అయినా పోసి వెలిగించేయడమే. ఈ మైనపు ఇసుకలో ఠీవిగా నిల్చోడానికి ప్రత్యేకంగా తయారు చేసిన వత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సాండ్ కూడా రకరకాల రంగులు, ఫ్లేవర్లలో లభిస్తున్నది. జాస్మిన్, లావెండర్ వంటి గుబాళించే ఫ్లేవర్లతో ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తుంది. ఈ సాండ్ నీటిలో తడవదు, అందువల్ల అందమైన నీటి తొట్టెల్లోనూ దీనిని పోసి దీపాలు పెట్టేయొచ్చు. ఈ మైనపు ఇసుక ఆన్‌లైన్లోనూ అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ మీ ఇంటిని అలంకరించుకోడానికి దీన్ని ట్రై చేసేయండి!



నమస్తే తెలంగాణ
జిందగీ II
హైదరాబాద్ | గురువారం 9 మే 2024 www.ntnews.com

పాటల తోటలో స్వాతి చినుకులు

'ఎల్లిపోతావుర మనిషి... ఏదో ఓనాడు ఈ భూమి వదిలేసి' పాట కొవిడ్ కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లందరినీ కుదిపేసింది. పాలమూరు తత్వగీతాల వారసత్వంలాంటి ఆ పాటతో తెలంగాణ బిడ్డ స్వాతి రెడ్డి ప్రపంచానికి పరిచయమైంది. 'నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి' అంటూ ఇప్పుడు ప్రతి పెండ్లింట డీజే పాటై స్టెప్పులేయిస్తున్నది. ప్రవాసంలో ఉంటూ తెలుగు జానపద బాణీలు ఆలపిస్తున్న పాలమూరు పల్లెదనం గురించి ఆమె చెబుతున్న జ్ఞాపకాల స్వాతి చినుకులు..

మహబూబ్‌నగర్ జిల్లా వెలుగొండ మా సొంతూరు. నేను పుట్టింది, పెరిగింది మాత్రం నాగర్‌కర్నూల్‌లో. చిన్నప్పటి నుంచి పాటలు పాడేదాన్ని. అప్పట్లో గాయనిగా ఎదగాలన్న కోరికేమీ ఉండేది కాదు. మహబూబ్‌నగర్‌లో డిగ్రీ చదివాను. కాలేజీ రోజుల్లో ఆడియో క్యాసెట్లకు మంచి మార్కెట్ ఉండేది. జానపద పాటలు బాగా వినిపించేవి. డిగ్రీలో ఉన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా పాడేదాన్ని. పాటల రచయిత రామస్వామి గారు నాకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు. ఎన్ని పాటలు పాడానో లెక్కే లేదు. కానీ, 'తొడగవయ్య గాజుల శెట్టి, అమ్మతోడు మామ నేను అడిగెదాన్ని కాదు, మూడు వందలిస్తా.. ముక్కుకు ముక్కెర తెస్తవ' పాటల్ని జనం బాగా పాడుకున్నట్టు గుర్తు. నేను పాడిన 'పల్లె కోలాటం, జంట కోలాటం' ఆల్బమ్స్‌కి మంచి ఆదరణ వచ్చింది. అలా అవకాశం వచ్చినప్పుడు పాడేదాన్ని. మిగతా రోజుల్లో సంగీతం నేర్చుకునేదాన్ని. మహబూబ్‌నగర్‌లో సరస్వతమ్మ దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఆమె దగ్గరే లలిత సంగీతం అభ్యసించాను. వీకెండ్స్‌లో హైదరాబాద్ వచ్చేదాన్ని. తెలుగు విశ్వవిద్యాలయంలో చిత్తరంజన్ గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకునేదాన్ని.

పాడని కాలం

డిగ్రీ తర్వాత ఎంబీఏలో చేరాను. అందరూ 'గొంతు బాగుంది. సినిమాల్లో పాడు' అనేవాళ్లు. ఆ మాటలతో సినిమాల్లో పాడే అవకాశం కోసం ప్రయత్నాలు చేశాను. సరైన దారి దొరక్క అవకాశాలు దక్కలేదు. అప్పటివరకు పాడటానికి, నేర్చుకోవడానికి ఇంట్లో అభ్యంతరం చెప్పలేదు. కానీ, సినిమా ప్రయత్నాలు నాన్నకు నచ్చలేదు. ముందు చదువు మీద దృష్టిపెట్టు అన్నారు. ఇక ఆ రెండేళ్లు పాటే పాడలేదు.

ప్రవాస గీతం

పెండ్లి తర్వాత ఇంగ్లండ్ వెళ్లా. మా ఆయన నరేందర్ రెడ్డి అక్కడ ఐటీ ఉద్యోగి. పెండ్లిచూపుల్లోనే 'నాకు పాటలు చాలా ఇష్టం' అని ఆయనతో చెప్పాను. వివాహం తర్వాత పాడాలని ఉందన్నాను. 'మంచిదే కదా. తప్పకుండా పాడు' అని పాటకు మాట ఇచ్చారు. ఆయన సపోర్ట్ వల్లే ఇప్పటికీ పాడగలుగుతున్నాను. యూకేలో ఉన్నప్పుడే యాదాద్రి ఆలయ వైభవం గురించి 'యాదిలోకి వచ్చాక యాదన్న' ఆల్బమ్ పాడాను. 'నేల తల్లికి వందనం' ఆల్బమ్‌లో 'నేలతల్లీ వందన మమ్మా' అనే పాట పాడాను. 'ఊరే మన కన్నతల్లిరా' పాట పాడాను. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 'తెలుగు నేలకు పూలమాల' అనే ఆల్బమ్ చేశాను. ఆ మహాసభలకు నాకూ ఆహ్వానం అందింది. సంతోషంగా హాజరయ్యాను.

ఇష్టమైన వాళ్లతో ఇష్టమైన పాట

పాడే అవకాశం కోసం నా అంతట నేనే ఆల్బమ్స్ చేశాను. సొంత డబ్బులు ఖర్చుపెట్టాను. నా ఆల్బమ్స్ అన్నిటికీ మా ఆయనే నిర్మాత. ఆల్బమ్స్ చేయాలంటే చాలా ఖర్చవుతుంది. అంత డబ్బు తిరిగి రాదు. అయినా సరే ఇష్టంతో చేశాను. డబ్బులు వస్తాయని ఆశించలేదు. నా పాటలన్నీ సందేశాన్నిచ్చేవే. నాకు ఎవరితో కలిసి పనిచేయడం అనుకూలంగా ఉంటుందో వాళ్లతో కలిసి పనిచేస్తాను. అందుకే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, రైటర్స్‌తోనే పని చేస్తున్నాను. భీమ్స్ గారికి సబ్జెక్ట్ చెప్పి 'ఎల్లిపోతావురా మనిషి' పాట రాయించుకున్నాను. కొవిడ్ సమయంలో ఆ పాట చేశాను. అది బాగా వైరల్ అయింది. ఎంతో మందిని కదిలించింది. నాకూ సంతృప్తినిచ్చింది. అలాంటి పాటల కోసం ఇప్పుడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నాను.

ముద్దుపేరు ముచ్చట

నా పాటలన్నీ సందేశాత్మకమైనవే. 'ఎప్పుడూ ఇవేనా?' అని చాలామంది అంటున్నారు. నా మైండ్‌సెట్‌కి తగ్గ పాటలు చేస్తున్నానని చెబుతూ వచ్చాను. వాళ్ల కోసం కూడా చేద్దామని ఫోక్ సాంగ్స్ మీద మళ్లీ ఫోకస్ చేశాను. 'నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి' పాట పాడాను. ఈ పాటలో ఏమీ ఉండదు. జస్ట్... ఆ బీట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. స్వాతి రెడ్డి పాటతో మస్త్ ఫేమస్ అయ్యాను.

పాటే నా ప్యాషన్

ఈ పోటీ ప్రపంచంలో నేను అనుకున్నంత గుర్తింపు వచ్చింది. మొదట నాకు నేనుగా అవకాశాలు సృష్టించుకున్నాను. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాను. లండన్‌లో ఆర్థిక సేవల సంస్థ వెల్త్ మ్యాక్స్‌లో ఫైనాన్షియల్ అడ్వయిజర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. యూకే, అమెరికాతోపాటు ఐరోపా దేశాల్లోని తెలుగు ఎన్ఆర్ఐ సంఘాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. సినీ నేపథ్య గాయకులకు, శాస్త్రీయ సంగీతకారులకు అందినట్టే నాకూ ఆహ్వానం, గుర్తింపు, గౌరవం అందాయి. ఇంతకన్నా కావాల్సిందేముంది?

ఫుల్ బిజీ

నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలని చాలాకాలం ఉచితంగా పాడాను. కానీ, ఇప్పుడు నా పాట నాకు ఆర్థిక స్వావలంబన ఇచ్చింది. ఇక్కడి తెలుగువాళ్లు మాతృభాషను ఎంతో ఇష్టపడతారు. ఆ ఇష్టంతోనే నన్ను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ల సహకారంతో యూట్యూబ్ చానెల్ Swathi Reddy UK నడుపుతున్నాను. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్లు దీనిని ఆదరిస్తున్నారు. మా పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. వాళ్లను చూసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ పాటల కోసం పనిచేస్తున్నాను. ఆరు నెలల నుంచి ఫుల్ బిజీగా ఉన్నాను. ఇంటి బాధ్యతలు వదులుకోకుండా, ఇష్టమైన సంగీతంతో జర్నీ చేస్తున్నాను. ఈ ప్రయాణంలో మా ఆయన ప్రోత్సాహం ఇప్పటికీ కొనసాగుతుండటం నా అదృష్టం.



... నాగవర్ధన్ రాయల

అందానికి అవిసె



అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పోషకాహార లోపం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు, అందం కూడా మందగిస్తుంది. మొహంపై మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి చర్మ సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయటపడటానికి చాలామంది బ్యూటీ పార్లర్‌కు వెళ్తుంటారు. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైనవి అవిసె గింజలు. వీటితో ఆరోగ్యం మాత్రమే కాకుండా అందం కూడా సొంతమవుతుంది. అవిసె గింజలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి, జుట్టుకు మెరుపును ఇస్తాయి. ఈ గింజలతో తయారు చేసిన ప్యాక్ వేసుకుంటే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

ఫేస్ ప్యాక్..

ఒక టీస్పూన్ అవిసె గింజలను కప్పు నీటిలో వేసి అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత చిన్న మంటమీద నీరంతా జెల్‌గా మారేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత జెల్‌ను ముఖానికి పట్టించాలి. కాసేపటి తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న వాపు, మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.



రోజ్ వాటర్‌తో..

అవిసెలను నీళ్లలో నానబెట్టి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టులో రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల అవిసె గింజల్లో ఉన్న పోషకాలు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి.

జుట్టు ఆరోగ్యానికీ..

ఒక టీస్పూన్ అవిసె గింజల పొడిని చిన్న గిన్నెలో వేసి, ఒక గుడ్డును కొట్టి ఆ పొడిలో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, జుట్టుకు రాసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు మెరుస్తుంది. చర్మం కాంతిమంతంగా మారుతుంది.



అల్పాహారంగా ఈ ఫలహారం వద్దు

ఉదయం నిద్రలేచిన రెండు గంటలలోపు అల్పాహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఎంత అవసరం.. ఏం తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. పరగడుపున పండ్లు తింటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయని అనుకుంటారు. కానీ, పరగడుపున తినకూడని పండ్లు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

• నారింజ

సి విటమిన్ ఎక్కువగా లభించే నారింజ పండ్లు ఆరోగ్యానికి మంచివి. కానీ, వీటిని పరగడుపున, అల్పాహారంతో తినకూడదు. అందులో ఉండే సిట్రస్ ఆమ్లం వల్ల కడుపులో యాసిడ్ చేరుతుంది. దాంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం, రాత్రి భోజన సమయాల్లో వీటిని తీసుకుంటే మంచిది.



• అరటిపండ్లు

అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం మెండుగా ఉంటాయి. అయితే, అరటిపండ్లను ఓట్స్‌లో లేదా బ్రౌన్ బ్రెడ్‌లో కలిపి తింటే మంచిది. కానీ, పరగడుపున తినకూడదు. అలా తీసుకుంటే రక్తంలో మెగ్నీషియం, పొటాషియం స్థాయుల్లో తేడా వస్తుంది.

• పుచ్చకాయ

పుచ్చకాయల్లో 90% నీరు ఉంటుంది. తినగానే సులువుగా అరిగిపోతుంది. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే పెద్దగా ఉపయోగం ఉండదు. తిన్న గంటకే విపరీతమైన ఆకలి వేస్తుంది.



• మామిడిపండ్లు

మామిడిపండ్లలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే తింటే రక్తంలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయి. మిగతా సమయాల్లో నిరభ్యంతరంగా తినొచ్చు.





• స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలు పుల్లగా ఉంటాయి. కాబట్టి ఉదయాన్నే తింటే కడుపులో ఆమ్లాలు చేరి ఎసిడిటీ సమస్యలు వస్తాయి.

అమ్మకూ సెలవు

ప్రపంచంలో అన్ని ఉద్యోగాలకూ సెలవులు, జీతాలు ఉంటాయి. ఆయా ఉద్యోగులు చేసిన పనికి గుర్తింపూ ఉంటుంది. కానీ పెళ్లి అనే బంధంతో తన జీవితాన్ని భర్త, పిల్లలకు అంకితం చేసే మహిళకు మాత్రం ఏ గుర్తింపూ ఉండదు. అంతేకాదు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అలుపు లేకుండా ఆమె చేసే పని లెక్కలోకే రాదు. పిల్లల్ని కనడం, వారి చదువులు, ఉద్యోగాలు, బాగోగులు అన్నీ చూసుకునే అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసేవాళ్లు ఎవరూ ఉండరు. అలాంటి ఓ అమ్మ తన అరవై ఏళ్ల జీవితంలో మొదటిసారి తన బాధ్యతలు వదిలేసింది. తనను తాను వెతుక్కుంటూ తనకు ఇష్టమైన ప్రాంతాల్లో విహరిస్తూ తన కలల్ని నిజం చేసుకుంటున్నది. తన తల్లి మొదటిసారి ఆనందంగా ఉందంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు నీల్ ముక్తీ. హిమాచల్ ప్రదేశ్‌లోని కోక్సార్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఏకంగా ఆరు దశాబ్దాల తరువాత సెలవు తీసుకుంది. బాధ్యతలను పక్కనపెట్టి మంచుతో ఆడుకుంటూ చిన్న పిల్లలా మారిపోయింది. ఆరుబయట మంచుముద్దలతో ఆడుకుంది. ఆమె ఫొటోలు, వీడియోను ఆమె కుమారుడు నీల్ ముక్తీ నెట్టింట పంచుకున్నాడు. 'కొన్నేళ్ల తరువాత మా అమ్మ పని నుంచి బ్రేక్ తీసుకుంది. ఆమె ఎప్పుడూ మా నాన్న గురించి బాధపడుతుంది. నేను ఎంతో నచ్చచెబితే గానీ ఆమె ఒప్పుకోలేదు' అంటూ రాసుకొచ్చాడు నీల్. అతని అభిప్రాయంతో కొందరు ఏకీభవించగా మరికొందరు మాత్రం అందరికీ అది వర్తించదని అనారోగ్యంతో ఉన్న తన తల్లికి తండ్రి గత 30 ఏళ్లుగా సేవలు చేస్తున్న విషయం పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.



జిడ్డు ఇలా వదిలిద్దాం



శరీరాన్ని, ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. వంట పాత్రలను కూడా అంతే క్లీన్‌గా ఉంచుకుంటాం. వంటకు ఉపయోగించే పాత్రలకు నూనె జిడ్డు, మరకలు, మంట కారణంగా చేరిన మసి అంటుకుంటాయి. వంట చేయడం ఒక ఎత్తయితే.. పాత్రలను మురికి లేకుండా శుభ్రంగా కడగడం మరో ఎత్తు. ప్రస్తుత కాలంలో దాదాపు అందరి ఇళ్లలోనూ స్టీల్ పాత్రలలోనే వంటలు చేస్తున్నారు. వీటిని శుభ్రం చేయడం సులభమే. కానీ, రోటీ, దోశ, చపాతి చేసే ఐరన్ పాత్రల జిడ్డు వదిలించడం అనేది కష్టమైన పని. ఇక, ఐరన్ పాత్రలో కూరలు వండటం వల్ల అవి త్వరగా నల్లగా మారుతాయి. నూనె పొరలు పేరుకుపోతాయి. నల్లగా మారిన ఐరన్ పాత్రలో వండిన ఆహారం కూడా నల్లగా కనిపిస్తుంది. ఇలాంటి పాత్రలను శుభ్రం చేయడం కూడా కష్టం. అయితే, చిన్న చిట్కాలతో వంటపాత్రలను తళతళలాడేలా చేసుకోవచ్చు.



బేకింగ్ సోడా, ఉప్పుతో..

ఒక లీటరు నీటిలో నాలుగు చెంచాల బేకింగ్ సోడా, ఉప్పు వేసి మరిగించాలి. ఆ వేడి నీటిని నల్లగా మారిన ఐరన్ పాత్రలో పోసి అరగంట సేపు ఉంచాలి. తర్వాత స్క్రబ్బర్‌తో కడిగేస్తే సరిపోతుంది.



నిమ్మకాయతో..

చాలా వస్తువులను శుభ్రం చేయడానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. నల్లగా మారిన గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు, నాలుగు చెంచాల నిమ్మరసం, డిటర్జెంట్ పౌడర్, నూనె వేసి పది నిమిషాలు మరిగించాలి. ఆ నీరు పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వెనిగర్..

పాత్రలకు పట్టిన మరకలను తొలగించడంలో వెనిగర్ మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. బాగా మరకలు పడిన గిన్నెలో నీరు, వైట్ వెనిగర్ సమాన పరిమాణంలో వేసి నానబెట్టాలి. నానబెట్టిన అనంతరం బ్రష్‌తో స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వెనిగర్‌లో ఉండే యాసిడ్ లక్షణాలు మరకలను వదిలించడానికి సహాయపడతాయి.



హామీలు నిజం.. అమలు అబద్ధం

గ్యారెంటీలపై చేతులెత్తేసిన కాంగ్రెస్

రైతుభరోసా లేదు.. రుణమాఫీ ఊసేలేదు

కాంగ్రెస్‌పై జనాగ్రహం



› 2

మన రాష్ట్రం మన పత్రిక

నమస్తే తెలంగాణ

NAMASTE TELANGANA

నమస్తే తెలంగాణ నిపుణ Guide to Excellence

పోటీ పరీక్షలు, అకడమిక్‌కు సంబంధించిన మెటీరియల్ నేటి 'నిపుణ' ఈ పేపర్‌లో..

గురువారం THURSDAY 9.5.2024 | హైదరాబాద్ HYDERABAD | పేజీలు: 10+8+4 Pages: 10+8+4 | సంపుటి (Volume): 13 ‖ సంచిక (Issue): 335 ‖ వెల (Price) రూ.6.50 | వైశాఖ మాసం ప్రారంభం

గురువారం, సూర్యోదయం: 5-46, సూర్యాస్తమయం: 6-39. శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత రుతువు వైశాఖ మాసం శుక్ల పక్షం తిథి: పాడ్యమి ఉదయం 6-21 వరకు, తదుపరి విదియ తెల్లవారుజామున 4-18 గంటలకు. నక్షత్రం: కృత్తిక పగలు 11-55 వరకు. వర్జ్యం: రాత్రి 3-10 నుంచి తెల్లవారుజామున 4-42 వరకు. రాహుకాలం: పగలు 1-48 నుంచి పగలు 3-25 వరకు. దుర్ముహూర్తం: ఉదయం 10-04 నుంచి ఉదయం 10-53 వరకు, పునర్ దుర్ముహూర్తం: పగలు 3-12 నుంచి సాయంత్రం 4-03 వరకు. అమృతకాలం: ఉదయం 9-41 నుంచి ఉదయం 11-10 వరకు.

PUBLISHED FROM HYDERABAD • KARIMNAGAR • WARANGAL • KHAMMAM • NALGONDA • MAHABUBNAGAR • NIZAMABAD

www.ntnews.com /ntdailyonline



దక్షిణాదివారు ఆఫ్రికా వాళ్లలా ఉంటారు!

కాంగ్రెస్ నేత, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడా జాతి వివక్ష వ్యాఖ్యలు

- శ్వేతజాతీయుల్లా ఉత్తరాది వాళ్లు!
- కాంగ్రెస్ మేధావి అసంబద్ధ వ్యాఖ్య
- ఎన్నికల వేళ రాజకీయ దుమారం
- పార్టీకి సంబంధం లేదన్న కాంగ్రెస్
- రాష్ట్రపతిని అవమానించారు: మోదీ

(స్పెషల్ టాస్క్ బ్యూరో)

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): దేశంలో 'వారసత్వ పన్ను' ఉండాలంటూ ఇటీవల దుమారం రేపిన కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను వైవిధ్య దేశంగా అభివర్ణించే క్రమంలో దక్షిణాది ప్రజలను ఆయన ఆఫ్రికన్లతో పోల్చారు. ఈ మేరకు ఇంగ్లిష్ వార్తా పత్రిక 'ది స్టేట్స్‌మన్'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల వేళ పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. '75 ఏండ్ల స్వతంత్ర్య భారతావనిలో మనమంతా కలిసి చక్కని వాతావరణంలో జీవిస్తున్నాం. మనది ఎంతో వైవిధ్యమైన దేశం. అక్కడక్కడ చిన్న కొట్లాటలు జరుగుతున్నా.. మనమంతా ఒక్కటే అనే భావనతో కలిసే ఉంటున్నాం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా.. పశ్చిమవాసులు అరబ్బులుగా.. ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులుగా.. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారు. ఎవరెలా ఉన్నా.. మనమంతా › 2వ పేజీలో

పదవికి రాజీనామా

తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వడంతో కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి పిట్రోడా రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీన్ని ఆమోదించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు.

రేవంత్ సర్కారుపై టీచర్ల వి'ముఖ'త!

- ఫేషియల్ అటెండెన్స్‌పై మండిపాటు
- ఓటేసినందుకు మోసం చేస్తారా?
- ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
- తడాఖా చూపిస్తామని హెచ్చరిక



హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : 'రాష్ట్రంలో ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలి. కానీ, ఎవరూ సరిగా విధులు నిర్వర్తించడంలేదని నాకు తెలుసు. పాలనను గాడిన పెట్టాల్సిన అవసరముంది. అన్నిప్రభుత్వశాఖల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలు చేస్తాం. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోండి' ఎంసీఆర్‌హెచ్చార్డీలో గతంలో › 2వ పేజీలో

బీఆర్‌ఎస్‌తోనే బీజేపీకి చెక్!

మైనార్టీ ప్రముఖుల నిర్ణయం రహస్య సర్వేతో వ్యూహ రచన

- 5 నెలల్లోనే తెలంగాణలో కాంగ్రెస్ బలహీనం
- మెజారిటీ సీట్లలో ఆ పార్టీది మూడో స్థానమే
- దానికి ఓటేస్తే కమలానికి మేలు చేకూర్చినట్టే
- కేసీఆర్ అండతోనే మోదీ పార్టీని అడ్డుకోగలం
- దేశవ్యాప్తంగానూ కాంగ్రెస్ పనితీరు బాగాలేదు
- అన్ని రాష్ట్రాల్లో బీజేపీని ఆపేది ప్రాంతీయ పార్టీలే
- క్షేత్రస్థాయి ముస్లింలకు స్పష్టమైన సంకేతాలు

దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాల దృష్ట్యా రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవా? పలు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలే కమలం పార్టీ దూకుడుకు కళ్లెం వేస్తున్నాయా? కాంగ్రెస్‌పై ఆశలు ఆవిరైపోయినట్టేనా? తెలంగాణలోనూ బీజేపీని నిలువరించటం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సందేహాలన్నీ అక్షర సత్యాలేనని ఓ రహస్య సర్వే స్పష్టం చేస్తున్నది.

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, కీలకంగా భావిస్తున్న ముస్లిం మైనార్టీ పెద్దలు.. బీజేపీని నిలువరించేందుకు పెద్దఎత్తున వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణతో సహా దేశవ్యాప్తంగానూ ఒక రహస్య సర్వే చేయించుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది. బీజేపీని నిలువరించేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎన్నికల్లో ఎటువైపు అడుగులు వేయాలి? అన్న ప్రధాన ఎజెండాతో చేపట్టిన ఈ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడైనట్టు భోగట్టా. సర్వే వివరాలన్నింటినీ క్రోడీకరించిన మైనార్టీ పెద్దలు ఇప్పటికే క్షేత్రస్థాయికి స్పష్టమైన సంకేతాలు పంపినట్టుగా సమాచారం. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బలమైన రాజకీయ శక్తులుగా నిలబడి బీజేపీని నిలువరిస్తున్నాయని, కాంగ్రెస్‌తో లాభం లేదని సర్వేలో తేలినట్టు సమాచారం. అందుకే జాతీయంగా గంపగుత్తగా ఒక నిర్ణయం తీసుకోవడం కంటే.. ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని మైనార్టీ పెద్దలు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధిష్ఠానం ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణలో ఆ పార్టీని దెబ్బకొట్టాలంటే బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని › 2వ పేజీలో



కొల్లాపూర్ పట్టణంలో మంత్రి జూపల్లి కృష్ణారావును నిలదీస్తున్న మహిళలు

6 గ్యారెంటీల అమలేది?

మంత్రి జూపల్లికి నిరసన సెగ.. చుట్టుముట్టి నిలదీసిన మహిళలు

గాయి చేస్తే పనులు జరగవు.. మహిళలను బ్లాక్‌మెయిల్ చేసిన మంత్రి

గద్వాల జిల్లాలోనూ కాంగ్రెస్, సీపీఎం నేతలను నిలదీసిన ఉపాధి కూలీలు

కొల్లాపూర్ రూరల్/ఉండవెల్లి, మే 8: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ మంత్రికి, కాంగ్రెస్ నేతలకు ఊహించని విధంగా నిరసన సెగ తగిలింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని 11వ వార్డులో బుధవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి జూపల్లిని స్థానిక మహిళలు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీశారు. గ్యారెంటీలను ఎందుకు అమలు చేయలేదంటూ వారు మంత్రిని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో కొంత సేపు ఏం జరుగుతున్నదో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది. దీంతో మహిళలపై మంత్రి జూపల్లి అసహనం వ్యక్తం చేస్తూ.. 'గాయ్ గాయ్ చేస్తే పనులు జరుగవు' అంటూ 'మీకు ఇండ్లు రావు' అని బెదిరించేందుకు ప్రయత్నించారు. మహిళలు సైతం › 2వ పేజీలో

మహిళలకు 2500 ఇచ్చేశాం



- ప్రతి పది మందిలో ఆరుగురికి అందుతున్నది › 4
- మహిళా కాంగ్రెస్ చీఫ్ అల్కాలాంబ ప్రకటన
- యథా రాహుల్ తథా లీడర్స్

3 చోట్ల రేవంత్‌కు ముచ్చెమటలు

మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో అగ్నిపరీక్ష

- ఆ మూడింటిలో గెలవకపోతే రేవంత్ గ్రాఫ్ డౌన్
- ఢిల్లీలో పలుకుబడి దెబ్బతింటుందని ఆందోళన
- సీఎం పదవికే ఎసరు వస్తుందేమోనని భయం
- సొంత జిల్లా చుట్టూ సీఎం రేవంత్‌రెడ్డి చక్కర్లు
- ఇప్పటికే ఏడెనిమిదిసార్లు పాలమూరుకు టూర్
- సెంటిమెంట్ గాలంతో గట్టెక్కే ప్రయత్నాలు
- ఎవరికి వారే యమునా తీరేగా పార్టీ నేతలు



హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటామని భావించిన కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నాకొద్దీ చుక్కలు కనిపిస్తున్నాయి. కనీసం గౌరవప్రదమైన సంఖ్యలోనైనా ఎంపీ సీట్లు గెలుచుకుంటామా? లేదా? అన్న భయం ఆ పార్టీని వెంటాడుతున్నది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మూడు స్థానాలు పరేషాన్ చేస్తున్నాయి. తన సొంత జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌తో పాటు ఎంపీగా తన సిట్టింగ్ స్థానం మల్కాజిగిరిని గెలుచుకోవడం రేవంత్‌రెడ్డికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ మూడింటిని గెలుచుకోకపోతే తన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనన్న దిగులు ఆయనను వెంటాడుతున్నది. ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన పార్టీలోని ఇతర నేతలు తన కుర్చీ లాగేస్తారేమోనన్న భయం ఆయనను పీడిస్తున్నది. అందుకేనేమో ఆయన పదే పదే తన సొంత జిల్లాను చుట్టి వస్తున్నారు. ఈ ఎన్నికల సమయంలో ఇప్పటికి ఆయన ఏడెనిమిదిసార్లు పాలమూరు వెళ్లివచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తన సొంత జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి తనను రాజకీయంగా బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం ఆయన ఎదుర్కొంటున్న ఒత్తిడికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మల్కాజిగిరి సీట్లను గెలుచుకోలేకపోతే, అధిష్ఠానం దగ్గర తన పలుకుబడి తగ్గిపోతుందని, పార్టీలో ఇమేజ్ మసకబారిపోతుందనే ఆందోళనలో › 2వ పేజీలో

మోదీ కరిష్మా భ్రమే!

మందిరం నినాదం ఈ ఎన్నికల్లో పనిచేయదు

- హిందీ బెల్ట్‌లో బీజేపీకి కొత్తగొచ్చే సీట్లు లేవు
- దక్షిణాది రాష్ట్రాల్లో కమలానికి రిక్తహస్తమే
- బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక.. ఈ 4 రాష్ట్రాలే ఫలితాలను నిర్ణయిస్తాయ్
- బీజేపీ ఓటమి సాధ్యమే:యోగేంద్ర యాదవ్



(స్పెషల్ టాస్క్ బ్యూరో)

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అధికారానికి దూరం చేయడం సాధ్యమయ్యే పనేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా సరైన వ్యూహాలతో ముందుకు పోవట్లేదని పేర్కొన్నారు. మోదీ ఛరిష్మాతో ఈ ఎన్నికల్లో గట్టెక్కవచ్చని కొందరు బీజేపీ నేతలు భావిస్తున్నారని, అయితే, అదంతా ఓ భ్రమ మాత్రమేనని కొట్టిపారేశారు. పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఫలితాలే ఢిల్లీలో ఎవరికి అధికారం దక్కబోతున్నదన్న విషయాన్ని నిర్ణయిస్తాయని తేల్చిచెప్పారు. ఈ మేరకు కన్నడ న్యూస్ వెబ్‌సైట్ 'ఈదిన'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇంటర్వ్యూలో యోగేంద్ర యాదవ్ కీలక వ్యాఖ్యలు

- ఈ లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశంలో స్పష్టమైన మార్పు వచ్చే అవకాశమున్నది. బీజేపీని అధికారం నుంచి దూరం చేయడం సాధ్యమేనని తొలి రెండు దఫాల్లో జరిగిన పోలింగ్ సరళిని చూస్తే అర్థమవుతున్నది.
- మోదీ కరిష్మాతో ఈ ఎన్నికల్లో నెట్టుకు రావొచ్చని బీజేపీ పరివారం అనుకొంటున్నది. అయితే, అదంతా ఓ భ్రమ. మోదీ మ్యాజిక్ ఈ ఎన్నికల్లో పనిచేసే అవకాశమేలేదు.
- రామమందిరాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా బీజేపీ వాడుకోవాలనుకొంటున్నది. అయితే, మందిరం ఉన్న యూపీలోనే అక్కడి ప్రజలు ఆ విషయాన్ని ఎప్పుడో మరిచిపోయారు.
- దేశ ప్రజలను ప్రస్తుతం ఇబ్బందులకు గురిచేస్తున్న › 2వ పేజీలో



నగదు రుణం రూ.20వేలే

- అంతకుమించి ఇవ్వరాదు
- బ్యాంకింగేతర సంస్థలకు రిజర్వుబ్యాంక్ ఆదేశం › 6

కాళేశ్వరంపై కొర్రీ.. మత్స్యసంపద ఆవిరి

4 నెలల కాంగ్రెస్ పాలనలో మత్స్యపరిశ్రమ ఆగమాగం

అడుగంటిన ప్రాజెక్టులు.. ఎండుతున్న చెరువులు, కుంటలు

నీళ్లు లేక.. ఎండను తట్టుకోలేక టన్నుల కొద్ది చేపల మృత్యువాత

గోదావరి పొడవునా 50 వేలకుపైగా మత్స్యకార్మికులపై ప్రభావం

కేసీఆర్ పాలనలో రోజుకు రూ.2 వేల వరకు సంపాదన



కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తిలోని ముప్పారపు చెరువులో ఇటీవల చనిపోయి తేలిన చేపలు (ఇటీవల ఆరు టన్నులు చేపలు ఇలా చనిపోయాయి)

కరీంనగర్, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాలుగు నెలల కిందట కాళేశ్వర జలాలతో కళకళలాడిన ప్రాజెక్టులు.. ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. నిరుటి వరకు మండుటెండల్లో మత్తడి దూకిన చెరువులు ఇప్పుడు నెర్రెలుబారి దర్శనమిస్తున్నాయి. మేడిగడ్డ బరాజ్ విషయంలో కాంగ్రెస్ సర్కారు కక్షపూరిత వైఖరి వల్ల కాళేశ్వరం ఎత్తిపోతల పథకం-గోదావరినది-దాని అనుసంధాన ప్రాజెక్టులు ఎండిపోతున్నాయి. వాటి కింద సాగయ్యే వ్యవసాయంతో పాటు.. ఆ జలాలనే నమ్ముకొని కొనసాగుతున్న మత్స్యపరిశ్రమ కూడా ఆగమవుతున్నది. ప్రాజెక్టులు ఖాళీ కావడంతో చెరువుల్లో కావాల్సినంత నీరు లేక.. ఎండ ధాటికి తట్టుకోలేక టన్నుల కొద్ది చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా వేలాది కుటుంబాలకు చేరాల్సిన మత్స్యసంపద ఆవిరవుతున్నది. యావత్ మత్స్యపరిశ్రమ ఉనికికే ప్రమాదం వచ్చిపడింది. సుమారు 50 వేల కుటుంబాల జీవన విధానంపై ప్రభావం పడిందని మత్స్యకార్మిక లోకం ఆవేదన చెందుతున్నది. కేసీఆర్ పాలనలో రోజుకు రూ.2 వేల సంపాదన పొందిన మత్స్యకారులు.. ప్రస్తుతం ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో జీవిస్తున్నట్టు వాపోతున్నది.

మత్స్యపరిశ్రమకు కేసీఆర్ జీవం

ఒకప్పుడు తెలంగాణ మత్స్య పరిశ్రమకు కేరాఫ్‌గానే నిలిచినా.. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల విషయంలో జరిగిన వివక్షతో మత్స్యసంపద దాదాపుగా తగ్గిపోయింది. అప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అలా అయితేనే చేపలు దొరికేవి. కానీ.. స్వరాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభమైన తర్వాతి నుంచి నిన్న, మొన్నటి వరకు మత్స్య సంపదకు తెలంగాణ కేరాఫ్‌గా ఉన్న విషయం తెలిసిందే. సాగునీటి రంగ దశదిశను మార్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. అంతే శ్రద్ధతో మత్స్య పరిశ్రమకు జీవం పోసిన విషయం తెలిసిందే. ఈ వృత్తిపై ఆధారపడిన వేలాది మంది జీవితాల్లో వెలుగులు నిండాయి. కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ నుంచి మొదలుకొని.. అన్నారం-సుందిళ్ల-ఎల్లంపల్లి, నంది రిజర్వాయర్ వరకు, అలాగే శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు), దిగువమానేరు జలాశయం, అన్నపూర్ణ, ఎగువమానేరు జలాశయాలతోపాటు ఈ పరిధిలోని ప్రతి చెరువు నిత్యం నిండుకుండను తలపించాయి. ఫలితంగా.. మత్స్య కార్మికులకు ఉపాధి దొరికింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. గ్రామాలు, పట్టణాల్లో చేపల జాతర కనిపించేది.

వేలాది మందికి జీవనోపాధి

మేడిగడ్డ బరాజ్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ వరకు చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలకు చెందిన మత్స్యకార్మికులు చేపలు పట్టుకొని విక్రయించేవారు. ఈ ఐదు జిల్లాల్లో 735కుపైగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలుండగా.. వీటి పరిధిలో 53,389 మంది సభ్యులున్నారు. ప్రతి సంఘంలోని సభ్యుడికి ఈ మత్స్య సంపదతో సంబంధం ఉంది. అంతేకాదు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, నంది రిజర్వాయర్, శ్రీ రాజరాజేశ్వర జలాశయం, దిగువమానేరు, అన్నపూర్ణ, ఎగువ మానేరు పరిధిలో 5,956 మంది చేపలు పట్టుకోవడానికి అధికారికంగా లైసెన్స్‌లు జారీ చేశారు. లైసెన్స్‌లు లేని వేలాది మంది కార్మికులు కూడా ఈ వృత్తి అధారంగా జీవించేవారు. సంఘాల సభ్యులు, లైసెన్స్‌లు కలిగి ఉన్న మత్స్యకారులే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 15 వేల నుంచి 20 వేల మందికిపైగా జీవనోపాధి పొందేవారు.

మత్స్య కార్మికుల ఉపాధికి ముప్పు

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ ప్రభుత్వం కొన్ని వందల కోట్ల విలువ చేసే మత్స్య సంపదను సృష్టించింది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో చేపలు పట్టుకోవడంతోపాటు విక్రయించుకునేందుకు సంపూర్ణ హక్కులను కల్పించింది. కేసీఆర్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ప్రతి కార్మికుడు దాదాపు రోజుకు రూ.2 వేల వరకు సంపాదించుకునేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి లేకపోగా.. దిన దిన గండంగా మారడమేకాదు, మత్స్య సంపద మాయమైపోయే దుస్థితి వచ్చింది. మేడిగడ్డ బరాజ్ కుంగిందన్న ఒకే ఒక సాకు చూపి.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడం లేదు. బరాజ్ కుంగినా అక్కడే కాపర్ డ్యాం కట్టి.. పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయవచ్చని సాగునీటి, ఇంజినీరింగ్ రంగ నిపుణులు చెప్తున్నా.. ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. ఫలితంగా ఇప్పటికే దాదాపు అన్ని ప్రాజెక్టుల్లో నీరు తగ్గిపోయి డెడ్ స్టోరేజీకి చేరుకొని మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల పరిధిలో మత్స్యకార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆ పైన ఉన్న సుందిళ్ల, ఎల్లంపల్లి, నంది రిజర్వాయర్ బరాజ్‌లలో నీరు తగ్గిపోవడంతో మత్స్య సంపద అంతంత మాత్రంగానే ఉన్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం, దిగువమానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కేసీఆర్ సర్కారు హయాంలో.. శ్రీరాజరాజేశ్వర జలాశయాన్ని వాటర్ హబ్‌గా మార్చారు. ఇక్కడ ఆక్వాహబ్ ఏర్పాటు చేసేందుకు ప్రఖ్యాత ప్రపంచ స్థాయి కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ లోపు కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మధ్యమానేరు డెడ్ స్టోరేజీకి చేరుకోవడం చూస్తే ఆక్వాహబ్‌పై నీలినీడలు అలుముకున్నాయి. మత్స్య పరిశ్రమ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ప్రాజెక్టులు నింపే విషయంపై దృష్టి పెట్టాలన్న డిమాండ్ వస్తున్నది.

ఇయ్యాల 50 మందికి కూడా పనిలేదు

కేసీఆర్ సర్కారు వచ్చిన తర్వాత సిరిసిల్ల బ్రిడ్జి దాకా నీళ్లుంటుండే. పదేండ్లలో కరువెట్ల ఉంటదో తెలువదు. నీళ్లలేక ఎండిన వాగును గిప్పుడే సూత్తున్నం. పోయిన ఎండకాలంలో రకరకాల చేపలు పట్టుకుని అమ్మినం. బొమ్మెలు, రవ్వులు, పాపర్లు, బంగారు చేపలు, రొయ్యలు ఇలా మోయలేనంత బరువున్న చేపలు దొరికేటియి. ఇంకా మే నెల రానేలేదు. డ్యాంలో నీళ్లలేక చేపలన్నీ సచ్చిపోతున్నయ్. ఒక్క రవ్వులు తప్ప ఇంకేమీ దొరుకుతలేవు. సొసైటీలో ఉన్న రెండు వేల మంది చేపలు పట్టుకుని బతికినోళ్లం. ఇయ్యాల 50 మందికి కూడా చేతినిండా పనిలేదు.

-గడప రమేశ్, ప్రధాన కార్యదర్శి, సిరిసిల్ల మత్స్యపారిశ్రామిక సొసైటీ

మా.. దండి కట్టం అచ్చింది

ఈ గోదారి తల్లి దయతోటి ఎల్లంపల్లి ప్రాజెక్టుల ఆడుతూ.. పాడుతూ పని చేసుకుంట చేపలు పట్టుకొని బతికేటోళ్లం. కానీ, ఇప్పుడు మాదండి కట్టం అచ్చింది. రోజూ సాయంత్రం 3 గంటలకు వలలు ఏస్తం. రోజూ పొద్దున 5 గంటలకు ప్రాజెక్టుకు పోయి వలలు తీసి చేపలు జోకిచ్చి 10 గంటలకు ఇంటికి అస్తం. రోజుకు వెయ్యికిపైనే దొరికేది. పని జేసినట్టు అనిపియ్యక పోయేది. ఇగో.. ఇప్పుడు రొయ్యలు పడే టైం. రొయ్యలు శిఖారైతే ఇగ పంట పండినట్టే. పైసలే.. పైసలు. అట్లాంటి రోజులు మల్ల అత్తయా అనిపిత్తంది.

-ధర్మాజి సాయికుమార్, మత్స్యకారుడు, హౌసింగ్‌బోర్డ్ కాలనీ, రామగుండం మండలం

బీఆర్ఎస్‌తోనే బీజేపీకి చెక్!

మొదటిపేజీ తరువాయి...

సర్వేలో తేలటంతో లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకే అండగా నిలవాలని మైనార్టీ పెద్దలు సంకేతాలు ఇచ్చినట్టు చెప్తున్నారు.

ఐదు నెలల్లో హస్తం బలహీనం

అలవికాని హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఐదు నెలల్లోనే బలహీనపడినట్టు మైనార్టీ ప్రముఖులు చేసిన జాతీయ సర్వేలో తేలిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యం, వ్యవసాయ సంక్షోభం, కరెంటు కోతలు తదితర సమస్యలతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మరోవైపు దేశవ్యాప్తంగా రాహుల్ ప్రభ కనిపించకపోవటంతో ఆ పార్టీ మూడో స్థానానికి పడిపోయినట్టు సర్వే తేల్చింది. 12-13 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్-బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నదని, మిగిలిన 3-4 స్థానాల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్టు సర్వేలో గుర్తించారు. ఈ నేపథ్యంలో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు మద్దతిస్తే అది పరోక్షంగా బీజేపీకి వరంగా మారే ప్రమాదం ఉన్నదని మైనార్టీ పెద్దలు గ్రహించినట్టు తెలిసింది. అందుకే బీఆర్ఎస్‌కు మద్దతిచ్చి, ఆ పార్టీని గెలిపిస్తే.. బీజేపీని దెబ్బతీసినట్టు అవుతుందని వారు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని క్షేత్రస్థాయికి సంకేతాలు పంపినట్టు తెలిసింది.

మరోసారి ఆ ట్రాప్‌లో పడొద్దు

బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసింది. ఆ ప్రచారాన్ని కొందరు నిజమేనని నమ్మినట్టు సర్వేలో ప్రస్తావించారు. ఈ పరిణామం తమకు అనుకూలమని భావించిన బీజేపీ కూడా.. ఆ ప్రచారాన్ని పెద్దగా తిప్పి కొట్టకుండా ఎన్నికల్లో లాభపడింది. తద్వారా ఏకంగా ఎనిమిది స్థానాలు (13.9 శాతం ఓట్లు) గెలుచుకుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మితే మరోసారి బీజేపీ నెత్తిన పాలుపోసినవారం అవుతామని సర్వేలో తేలినట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మోదీ ప్రభుత్వం ఈడీతో అరెస్టు చేయించింది. ఒకవేళ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య పొత్తు నిజమే అయితే ఎందుకు అరెస్టు చేస్తారు? అని ఇందులో విశ్లేషించినట్టు తెలిసింది. మైనార్టీ పెద్దలు తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను విశ్లేషించినట్టు సమాచారం. ఈ విశ్లేషణలో బీజేపీకి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నదని గుర్తించారు. బీహార్‌లో తేజస్వీ యాదవ్, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, కేరళలో విజయన్, ఢిల్లీలో ఆప్, ఒడిశాలో పట్నాయక్, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ.. ఇలా ప్రాంతీయ పార్టీలే బీజేపీని నిలువరిస్తున్నట్టు తేల్చారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల కంటే దాదాపు 10-12 శాతం ఓట్లు బీజేపీకి కోల్పోనున్నదని, బీఆర్ఎస్ మాత్రం తన ఓటింగ్ శాతాన్ని నిలుపుకోనున్నదని తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో నిర్వహించిన ఒక సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ క్రమంలో సింహభాగం కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి మళ్లితే.. గెలవని కాంగ్రెస్‌కు మైనార్టీలు ఓటేస్తే.. బీజేపీకి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే ముప్పు పొంచి ఉన్నదని విశ్లేషణలో తేల్చారు. ఈ లెక్కన బీఆర్ఎస్‌కు ఏకపక్షంగా మద్దతివ్వాలని మైనార్టీ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం.

మైనార్టీలకు కేసీఆర్ చాలా మేలుచేసిండు

ముస్లిం మైనార్టీ ప్రజల ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకొని కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిండు. మైనార్టీ విద్యార్థుల కోసం మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు, షాదీముబారక్, మైనార్టీ రుణాలు, మదర్సాలో పని చేసే మౌజమ్‌లు, ఇమాంలకు జీతాలు వంటి అనేక పథకాలు తీసుకొచ్చిండు. మైనార్టీ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఎవ్వరూ చేయలేదు. అన్ని వర్గాల అభ్యున్నతి బీఆర్ఎస్‌తోనే సాధ్యం. మైనార్టీలంతా లోక్‌సభ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటం.

– ఇమ్రాన్‌ఖాన్, మైనార్టీ యువ నాయకుడు, అక్బర్‌బాగ్, మలక్‌పేట

రేవంత్ సర్కారుపై టీచర్ల వి'ముఖ'త!

మొదటిపేజీ తరువాయి...

విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి.'విద్యాశాఖపై నాకు పూర్తి అవగాహన ఉన్నది. మా బంధువుల్లో టీచర్లున్నారు. ఎంతమంది బడికెళ్తున్నారో.. ఎంత మంది వెళ్లడం లేదో నాకు తెలుసు.' – ఇటీవల తనను కలిసిన ఉపాధ్యాయ సంఘం నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎఫ్ఆర్ఎస్‌ను అమలు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ సన్నాహాలు చేస్తుండగా, ఈ విధానాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 'నమ్మి ఓట్లేస్తే ఇంత మోసం చేస్తారా.. మా పైనే నిఘా పెడుతారా..?' అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని హెచ్చరిస్తున్నాయి. గతంలో కొన్ని జిల్లాల్లో విద్యాశాఖ జియో అటెండెన్స్ అమలు చేసింది. నిజామాబాద్ జిల్లా అంతటా పైలట్ పద్ధతిలో అమలైంది. తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల్లో విస్తరించగా అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఉపాధ్యాయ సంఘాలన్నీ దీన్ని వ్యతిరేకించాయి. తాజాగా ఎఫ్ఆర్ఎస్‌ను కూడా కొన్ని సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 'పెండింగ్ డీఏలు చెల్లించకుండా, ఈ-కుబేర్‌లోని పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకుండా ఇలా మాపై పెత్తనం ఏమిటి?' అని నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయ సంఘం నేత విస్మయం వ్యక్తంచేశారు. 'స్కూల్ టీచర్లను బడి దొంగలుగా చూడటం తగదు.. కొందరిని సాకుగా చూపి అందర్నీ బద్నాం చేయడం సరికాదు' అని మరో ఉపాధ్యాయ సంఘం నేత హితవు పలికారు. 'యాప్‌లో అటెండెన్స్ నమోదు కాకుంటే జీతం, అలవెన్సులు కట్ అయ్యి సస్పెండయ్యే అవకాశాలుంటాయి. ఇది మమ్మల్ని మానసిక ఆందోళనకు గురిచేసే ప్రమాదముంది' అని మరో ఉపాధ్యాయ సంఘం నేత ఆందోళన వ్యక్తంచేశారు. 'సాంకేతిక సమస్యలు, సిగ్నల్ లోపముంటే ఎలా అమలుచేస్తారు?' మరో సంఘం నేత ప్రశ్నించారు. 'విద్యారంగానికి నిధులు కేటాయించకుండా, బడుల్లో వసతులు కల్పించకుండా ఇలా చేయడం వల్ల ప్రయోజనముండదు' అని అభిప్రాయపడ్డారు.

అంధులకు మినహాయింపునివ్వండి: బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్

ఎఫ్ఆర్ఎస్ నుంచి తమకు మినహాయింపునివ్వాలని ప్రభుత్వాన్ని బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు ఇటీవలే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతిపత్రం ఇచ్చారు.

3 చోట్ల రేవంత్‌కు ముచ్చెమటలు!

మొదటిపేజీ తరువాయి...

రేవంత్‌రెడ్డి ఉన్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై రేవంత్‌రెడ్డికి రోజురోజుకు నమ్మకం సన్నగిల్లడానికి మరో కారణం బీఆర్ఎస్‌కు లభిస్తున్న అనూహ్య స్పందన. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖాముఖి తలపడ్డ బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు మధ్య స్వల్ప ఓట్ల తేడా మాత్రమే నమోదైంది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తున్నది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు అనూహ్య స్పందన వస్తుండటంతో అధికార కాంగ్రెస్‌కు ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డికి ముచ్చెమటలు పడుతున్నాయి. త్రిముఖ పోటీలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తామన్న ధీమా కాంగ్రెస్‌లో లేకుండా పోయింది. దీనికితోడు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కారణమైన ఆరు గ్యారెంటీల అమలులో ఘోరంగా వైఫల్యం చెందడం, దీనినే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధాన అస్త్రంగా మలుచుకోవడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. 'బీఆర్ఎస్ హయాంలోనే అంతా బాగుండేది' అన్న అభిప్రాయం ప్రజల్లో రోజురోజుకీ బలపడుతున్నది. నిజంగా ఇది రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడని పరిణామమే.

ఎవరికి వారే యమునా తీరే

పార్టీలో పలువురు సీనియర్లు సీఎం పదవి ఆశించేవారే తప్ప, ఎంపీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజస్కంధాలపై వేసుకునే వారే లేకుండా పోయారని రేవంత్‌రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్యకు ఎంపీ టికెట్ రాలేదన్న అసంతృప్తితో ఖమ్మం నియోజకవర్గానికే పరిమితమై మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. సమయం చిక్కినప్పుడు ఆయన కేరళ, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారే తప్ప రాష్ట్రంలో మిగతా ఎంపీ స్థానాల వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శ ఉన్నది. మరో సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గం దాటి బయటకు రావడం లేదు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినప్పటికీ, భువనగిరి నియోజకవర్గానికే పరిమితమయ్యారు. తమ సొంత రాజకీయ పలుకుబడి కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి సీటు గెలిపించుకునేందుకు తంటాలు పడుతున్నారు. మిగతా మంత్రులదీ అదే పరిస్థితి. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి కూడా తన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని రెండు ఎంపీ సీట్లతోపాటు తన సిట్టింగ్ స్థానం మల్కాజిగిరిని నిలబెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలకు వెళ్లి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కలియతిరిగి వస్తున్నారు. 'మీ జిల్లా బిడ్డకు సీఎం అయ్యే అవకాశం తొలిసారి వచ్చింది. దానిని కాపాడుకోవడం మీ అందరి బాధ్యత' అంటూ సెంటిమెంట్ గాలం వేస్తున్నారు. తనను సీఎం సీట్లోంచి దించేస్తారట అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో రెండు ఎంపీ సీట్లు గెలిపిస్తే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తానని జిల్లాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ బీసీ సామాజికవర్గానికి గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డికి మహబూబ్‌నగర్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి అన్ని శక్తులు ధారపోస్తున్నారు.

ఆఫ్రికన్లలా దక్షిణాది వాసులు!

మొదటిపేజీ తరువాయి...

సోదరసోదరీమణులమే. భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను పరస్పరం గౌరవించుకుంటాం' అని ఆయన అన్నారు.

వ్యాఖ్యలు దురదృష్టకరం: కాంగ్రెస్

పిట్రోడా వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. జాతివివక్షను సహించబోయేది లేదన్నారు. శరీర రంగు చూపించి అవమానిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమన్న పార్టీ.. వాటిని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని చెప్పింది. పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు.

మోదీ కరిష్మా భ్రమే!

మొదటిపేజీ తరువాయి...

సమస్యలపైనే యావత్తు జాతి మాట్లాడుకొంటున్నది.

- గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, యూపీ వంటి హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో గరిష్ఠంగా ఎన్ని సీట్లు గెలుచుకోవాలో బీజేపీ 2019లోనే గెలిచింది.
- ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో కొత్తగా గెలుచుకొనే సీట్లు లేదు. రైతుల ఆందోళన కారణంగా రాజస్థాన్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది. హర్యానాలో బీజేపీ నేతలను అసలు ఊర్లలోకే రానివ్వట్లే. అంటే ఆ రాష్ట్రాల్లో సీట్లు తగ్గొచ్చు.
- ఒడిశా నుంచి కేరళ వరకూ దక్షిణాది తీరప్రాంత రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చే సీట్లేమీ లేవు.
- బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలే వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయి. ఈ రాష్ట్రాల్లో విపక్షాలు బలంగా ఉండటమే దీనికి కారణం. ఇక్కడ ప్రతిపక్షాలు మెజారిటీ సీట్లు సాధిస్తే.. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగలమన్న బీజేపీ ఆశలు నెరవేరకపోవచ్చు.

రూ.7.20 కోట్ల విలువైన మత్తు పదార్థాలు సీజ్

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): నాలుగు నెలల కాలంలో రూ.7.20 కోట్ల విలువైన మత్తు పదార్థాలను సీజ్ చేశామని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 553 మందిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2,283.764 కేజీల డ్రై గంజాయి, 68.865 కేజీల గంజాయి చాక్లెట్లను పట్టుకొన్నామని వివరించారు.



కాంగ్రెస్, సీపీఎం నాయకులను నిలదీస్తున్న ఉపాధి హామీ కూలీలు


6 గ్యారెంటీల అమలేది?

మొదటిపేజీ తరువాయి...

దీటుగానే సమాధానమిచ్చారు. ఓట్ల కోసం వచ్చి మాయమాటలతో తమను మోసం చేశారని, హామీలు ఎక్కడ అని అడిగితే ఇప్పుడు బెదిరింపులకు దిగుతావా? అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన రోజు నుంచి కాలనీలో కనీసం డ్రైనేజీలను కూడా శుభ్రం చేయడం లేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం వచ్చారని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్తామని స్పష్టం చేశారు. ఏం చేయాలో తోచని మంత్రి మహిళలకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు.

జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో సైతం ఇదేవిధంగా కాంగ్రెస్, సీపీఎం నేతలకు చుక్కెదురైంది. ఆరు గ్యారెంటీలను ఎక్కడ అమలు చేస్తున్నారంటూ ఉపాధి హామీ కూలీలు వారిని నిలదీశారు. ఉండవెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నేత వెంకట్‌గౌడ్, సీపీఎం నేత మద్దిలేటి తదితరులు ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు ప్రచారానికి వెళ్లారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆరు గ్యారెంటీలతోపాటు ఉపాధి కూలి రూ.400 చెల్లిస్తామని చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైనా సరిగ్గా అమలవుతున్నదా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల నిలబడేందుకు కూడా స్థలం ఉండటం లేదని మండిపడ్డారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇప్పటివరకు అమలు కావడం లేదని, తాము బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఎక్కడికి పోయాయని నిలదీశారు. తనకు 60 ఏండ్లు దాటినా సంక్షేమ పథకాలకు అర్హురాలిని కావడం లేదంటూ ఓ వృద్ధురాలు వాపోయారు. దీంతో కాంగ్రెస్, సీపీఎం నాయకులు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఆరు గ్యారెంటీల్లో కాంగ్రెస్ అమలు చేసినవి, చేయనవి



హామీలు నిజం.. అమలు అబద్ధం

హామీల అమల్లో చేతులెత్తేసిన తెలంగాణ కాంగ్రెస్

చిన్నచిన్నవి అమలుచేసి గప్పాలు.. రైతుబంధు లేదు.. రుణమాఫీ ఊసేలేదు

13 హామీల్లో నాలుగే అమలు .. మాటతప్పిన కాంగ్రెస్‌పై ఆగ్రహం

హైదరాబాద్, మే 4(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలును 'ఎన్నికల కోడ్' పేరుతో కాంగ్రెస్ అటకెక్కించేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయలేక చేతులెత్తేసిన ప్రభుత్వం ఇప్పుడు కోడ్ పేరు చెప్పి ప్రజా వ్యతిరేకతను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. హామీలను అమలుచేయాలని అనుకున్నా కోడ్ అడ్డం రావడంతో ఏమీ చేయలేకపోతున్నామని చెప్తున్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోడ్ రావడానికి ముందే వంద రోజులు పూర్తయినా ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

భారమయ్యే వాటిని బంద్ పెట్టి

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మొత్తం 13 హామీలున్నాయి. వీటిలో ఇప్పటి వరకు అమలుచేసింది నాలుగింటినే. అవికూడా ఆర్థికంగా భారంకాని వాటిని మాత్రమే అమలుచేసింది. వాటిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ రూ. 10 లక్షలకు పెంపు ఉన్నాయి. కోడ్ రావడానికి రెండు రోజుల ముందు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించినా ఆ తర్వాత నిలిపివేసింది. ఇలా చిన్నచిన్న హామీలను అమలుచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలకు సంబంధించి ప్రధానమైన హామీలను గాలికి వదిలేసింది. మహిళలకు రూ. 2500, రైతు భరోసా కింద రూ. 15 వేలు, వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ వంటి హామీలను అమలుచేయలేకపోయింది.

అతీగతీలేని రుణమాఫీ

డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్న రేవంత్‌రెడ్డి ప్రకటన అతీగతీ లేకుండా పోయింది. బోనస్ రాక, రైతుబంధు లేక, పంటబీమా, పంట నష్టపరిహారం రాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు అందించలేదు. దీనికి కూడా కోడ్‌నే సాకుగా చెప్తున్నది.

మహిళలకు రూ. 2500

మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ. 2500 బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. వాస్తవానికి ఇచ్చిన హామీ ప్రకారం మార్చి 16వ తేదీ నాటికే అమలు చేయాలి. అయినా దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

రైతుభరోసా రూ. 15వేలు

కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ఏటా రూ. 10వేల పెట్టుబడి సాయం అందిస్తే, ఈ పథకం పేరును రైతుభరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రతి ఎకరానికి ఏటా రూ. 15 వేల పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం ఈ యాసంగి సీజన్‌లో 15 వేల పెట్టుబడి సాయం రైతులకు అందాలి. రూ. 15వేల సంగతి దేవుడెరుగు. పాత రూ. 10వేలు కూడా ఇప్పటికీ రాలేదు. పంట వేసేటప్పుడు రావాల్సిన సాయం కోతలు పూర్తవుతున్నా అందకపోవడంతో రైతుభరోసా అమలవుతుందో లేదోనన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తున్నది. కౌలు రైతులకు కూడా రూ. 15వేల పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చినా దానికీ దిక్కులేదు.

ఇందిరమ్మ ఇండ్లు.. రూ. 5 లక్షలు

100 రోజుల్లో అమలు చేస్తామంటూ చెప్పిన ఆరు గ్యారంటీలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ఒకటి. ఇంటి స్థలం ఉన్నవారికి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, స్థలం లేనివారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈ పథకాన్ని ఎన్నికల కోడ్ రావడానికి రెండు రోజుల ముందు అమలు చేస్తున్నట్టు ప్రకటించినా విధివిధానాలు ప్రకటించలేదు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు.

పెన్షన్ రూ.4వేలు

ఆరు గ్యారెంటీల్లో భాగంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్‌ను రూ.4వేలకు పెంచుతామని చేయూత పథకాన్ని ప్రకటించారు. 100 రోజు ల్లో అమలు చేయాల్సిన ఈ పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. కనీసం దీనికి సంబంధించి కార్యాచరణ కూడా మొదలుపెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతు లు, మ హిళలు, వృద్ధులు సహా అన్ని వర్గాలను మోసం చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వరికి రూ. 500 బోనస్

రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన మరో హామీ వరికి క్వింటాకు రూ. 500 బోనస్. ఈ హామీ మొన్నటి వానకాలం పంటకే అమలు కావాలి. తాము ఇప్పుడే అధికారంలోకి వచ్చామని, యాసంగి సీజన్ నుంచి అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. చివరికి యాసంగిలోనూ అమలుకు నోచుకోలేకపోయింది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాగుతున్నా బోనస్ ఊసులేదు.

కెనరా బ్యాంక్ లాభం 3,757 కోట్లు

క్యూ4లో 18 శాతం పెరిగిన ప్రాఫిట్

న్యూఢిల్లీ, మే 8: కెనరా బ్యాంక్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,757 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.3,175 కోట్లతో పోలిస్తే 18 శాతం అధికం. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.28,807 కోట్లకు ఎగబాకింది.

- రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.16.10 డివిడెండ్‌ను ప్రకటించింది.
- బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 5.35 శాతం నుంచి 4.23 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏ 1.73 శాతం నుంచి 1.27 శాతానికి తగ్గాయి.
- మొండి బకాయిలను పూడ్చుకోవడానికి రూ.2,280 కోట్ల నిధులను వెచ్చించింది.
- 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను బ్యాంక్ రూ.14,554 కోట్ల నికర లాభాన్ని గడించింది.



ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి స్థూల నిరర్థక ఆస్తుల విలువను 3.25 శాతానికి, నికర ఎన్‌పీఏను ఒక్క శాతానికి తగ్గిస్తాం. ఈ ఏడాది అడ్వాన్స్‌లు 11-12 శాతం, డిపాజిట్లలో 9 శాతం వృద్ధి నమోదు చేసుకోనున్నది. ప్రస్తుతం నిధులు సేకరించే ఆలోచనేది బ్యాంక్‌కు లేదని, బ్యాంక్ వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయి. అధిక వడ్డీరేట్ల కారణంగా ఈ ఏడాది నికర వడ్డీ మార్జిన్ 2.95-3 శాతంగా ఉండనున్నది. ఇప్పటి వరకు బ్యాంక్ రూ.1.10 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసింది.

- కే సత్యనారాయణ రాజు, కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్

రూ.267 కోట్లతో భూమిని కొనుగోలు చేసిన సంస్థ

హైదరాబాద్, మే 8:అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్..హైదరాబాద్‌లో డాటా సెంటర్‌ను నెలకొల్పడానికి సిద్ధమైంది. ఇందుకోసం 48 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. ఒప్పందం విలువ రూ.267 కోట్లని పేర్కొంది. హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలో సాయి బాలాజీ డెవలపర్ల వద్ద ఈ భూమిని కొనుగోలు చేసింది. భారత్‌లో డాటా సెంటర్ వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో అతిపెద్ద డాటా సెంటర్‌ను నెలకొల్పడానికి ఈ భూమిని కొనుగోలు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సంస్థకు భారత్‌లో పుణె, ముంబై, చెన్నైలలో మాత్రమే డాటా సెంటర్లు ఉండగా..తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నది నాలుగోది కావడం విశేషం. ఇప్పటికే హైదరాబాద్‌లో సంస్థకు ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్(ఐడీసీ)ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

పెరగనున్న ఆరోగ్య బీమా ప్రీమియం!

15 శాతం వరకు పెంచేయోచనలో సంస్థలు: లోకల్‌సర్కిల్ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, మే 8: ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నవారికి షాకివ్వబోతున్నాయి బీమా రంగ సంస్థలు. గడిచిన ఏడాదిగా ప్రీమియం చార్జీలను 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోదఫా పెంచడానికి సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ నిర్ణయంతో ప్రీమియం చార్జీలు పెంచకతప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరగగా..వచ్చే కొన్ని నెలల్లో మరో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నాయని లోకల్‌సర్కిల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో 11 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 21 శాతం మంది ప్రీమియం 50 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించగా..31 శాతం మంది 25-50 శాతం వరకు పెరిగాయని తెలిపారు. ప్రీమియం అధికమవడంతో సామాన్యులు ఆరోగ్య పాలసీ తీసుకోవడానికి జంకుతున్నారు. 2022లో 62 శాతంగా ఉన్న పాలసీదారులు ఆ తర్వాతి ఏడాదిలో 52 శాతానికి తగ్గారు. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా రంగం రికార్డు స్థాయిలో లక్ష కోట్ల రూపాయలను ఆర్జించింది. వార్షిక వృద్ధిరేటు 20 శాతంగా ఉన్నది.



నగదు రుణం 20వేలే

ఎవ్వరికీ అంతకుమించి ఇవ్వరాదు • ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ ఆదేశం



న్యూఢిల్లీ, మే 8: దేశాన్ని డిజిటలైజేషన్ దిశగా నడిపించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో నిర్ణయం తీసుకున్నది. నగదు రూపేణా రూ.20,000కు మించి ఎవ్వరికీ రుణాలనూ ఇవ్వరాదని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లకు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ లేఖను సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసినట్టు ప్రముఖ వార్తా ఏజెన్సీ రాయిటర్స్, ఈ సమాచారం తెలిసిన అధికార వర్గాల్లో ఇద్దరు చెప్తున్నారు. 'ఆదాయ పన్ను (ఐటీ) చట్టం 1961లోని సెక్షన్ 269ఎస్‌ఎస్ ప్రకారం రూ.20,000కు మించి ఎవ్వరికీ నగదు రుణం ఇవ్వరాదన్న నిబంధనను తప్పక అమలు చేయాలి' అని సదరు లేఖలో ఎన్‌బీఎఫ్‌సీలకు రిజర్వ్ బ్యాంక్ గట్టిగా తెలియజేసింది.

నగదు చలామణి కట్టడికే..

పాత పెద్ద నోట్ల (రూ.500, రూ.1,000) రద్దు నేపథ్యంలో ఏర్పడిన నగదు కొరత దృష్ట్యా డిజిటల్ ఎకానమీపై కేంద్ర ప్రభుత్వం నజర్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్నింటా ఆన్‌లైన్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. అయినప్పటికీ ద్రవ్యవ్యవస్థలో మళ్లీ నగదు చలామణి పెరిగింది. కరెన్సీల్లో లావాదేవీలు ఎప్పట్లాగే జరుగుతున్నాయి. దీంతో నగదు చలామణి కట్టడికి నిబంధనల్ని గట్టిగా అమలు చేయాలని ఆర్బీఐ నిర్ణయించుకున్నదని, అందులోభాగంగానే ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా నగదు రుణాలు రూ.20,000కే పరిమితం చేసిందని అంటున్నారు. ఇదిలావుంటే రుణాల మంజూరులో ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్‌లో భారీ అవకతవకల్ని ఆర్బీఐ గుర్తించిన విషయం విదితమే. బంగారం నాణ్యతను గుర్తించడంలో, తూకంలో, నగదు రుణాల పరిమితిలో నిబంధనల్ని సంస్థ అస్సలు పట్టించుకోలేదని తేలింది. కస్టమర్ అకౌంట్ చార్జీల్లోనూ పారదర్శకత లోపించిందన్న ఆర్బీఐ.. కొత్త కస్టమర్లకు బంగారం తాకట్టుపై రుణాలను ఇవ్వరాదని ఆ సంస్థను ఆదేశించింది. ఈ పరిణామం కూడా ఎన్‌బీఎఫ్‌సీలపై తాజా ఆదేశాలకు కారణమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే కరోనా తర్వాత భారీగా పెరిగిన రిటైల్ రుణాల దృష్ట్యా కూడా ఆర్బీఐ ఈ చర్యలకు దిగి ఉండవచ్చన్న వార్తలు వస్తున్నాయి.

బీవోబీ వరల్డ్‌పై ఆంక్షలు ఎత్తివేత

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) డిజిటల్ యాప్ 'బీవోబీ వరల్డ్'పై గతంలో విధించిన ఆంక్షలను ఆర్బీఐ ఎత్తివేసింది. పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపుతూ నిరుడు అక్టోబర్ 10న ఈ యాప్‌లోకి కొత్త ఖాతాదారుల రాకపై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని బుధవారం తొలగించింది. ఇక గత వారం బజాజ్ ఫైనాన్స్‌పైనున్న ఆంక్షలనూ ఆర్బీఐ తీసేసిన సంగతి విదితమే. ఈకామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్‌ల ద్వారా రుణాలను మళ్లీ ఇచ్చుకోవచ్చని చెప్పింది. కాగా, నిబంధనల్ని ఉల్లంఘించిన కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లపైనా గతంలో ఆర్బీఐ కొరడా ఝుళిపించినది తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో జియో దూకుడు

హైదరాబాద్, మే 8: దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. తెలుగు రాష్ట్రాల్లో కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో మార్చి నెలలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో 1.06 లక్షల మంది కస్టమర్లు జియో నెట్‌వర్క్‌ను ఎంచుకున్నారు. దీంతో జియో వినియోగదారుల సంఖ్య 3.27 కోట్లకు చేరుకున్నారు. మరోవైపు, తన పోటీ సంస్థయైన ఎయిర్‌టెల్ 97 వేల మంది జతవగా, ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ను 15, 432 మంది ఎంచుకున్నారు. కానీ, వొడాఫోన్ ఐడియా మాత్రం 48, 690 మంది కస్టమర్లను కోల్పోయింది. అలాగే మార్చి నెలలో దేశవ్యాప్తంగా జియో కొత్తగా 21.43 లక్షల మంది చేరారు. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 46.97 కోట్లకు చేరుకున్నారు.

హీరో డివిడెండ్ రూ.40

న్యూఢిల్లీ, మే 8: ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థయైన హీరో మోటోకార్ప్ లాభాల్లోనూ దూకుడును ప్రదర్శించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.943.46 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.810.8 కోట్ల లాభం కంటే 16.7 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.8,434.28 కోట్ల నుంచి రూ.9,616.68 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. అలాగే నిర్వహణ ఖర్చులు కూడా రూ.7,508.94 కోట్ల నుంచి రూ.8,427.36 కోట్లకు పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.37,788.62 కోట్ల ఆదాయంపై రూ.3,742.16 కోట్ల లాభాన్ని గడించింది. అలాగే రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.40 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. వచ్చే పండుగ సీజన్‌లో పలు మాడళ్లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నది.

బ్యాంక్ ఉద్యోగులకు
సుప్రీం షాక్
వడ్డీ రహిత రుణాలపైనా పన్ను

న్యూఢిల్లీ, మే 8: బ్యాంక్ అధికారులకు అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. తమ తమ బ్యాంకుల ద్వారా పొందే వడ్డీ రహిత లేదా రాయితీ వడ్డీ రుణాలూ ఆదాయ పన్ను (ఐటీ) చట్టం నిబంధనలకు లోబడే ఉంటాయని సుప్రీం కోర్టు తాజాగా స్పష్టం చేసింది. బ్యాంక్ సిబ్బంది తీసుకునే సదరు రుణాలను 'పెర్క్విజిట్'తో పోల్చిన కోర్టు.. ఈ ప్రయోజనాన్ని అందరూ పొందుతారన్నది. కాబట్టి వీటికీ పన్నులు వర్తిస్తాయని పేర్కొన్నది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, దిపాంకర్ దత్తాలతో కూడిన డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఈ కేసులో ఐటీ చట్టం 1961లోని సెక్షన్ 17(2)(viii) లేదా ఐటీ చట్టం 1962లోని రూల్ 3(7)(i)లను సమర్థిస్తూ అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది.

కంపెనీలకు ప్లాస్టిక్ కష్టాలు

కొత్త నిబంధనలతో పెరగనున్న ప్యాకేజింగ్ ఖర్చులు
వినియోగదారులపై తప్పని భారం

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను వచ్చిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (పీడబ్ల్యూఎం) కొత్త నిబంధనలతో ప్యాకేజింగ్ ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరగనున్నాయి. రీసైక్లింగ్‌కు, భూమిలో తేలిగ్గా నశించిపోయేందుకు అనువుగా ఉన్న ప్లాస్టిక్‌ను మాత్రమే ఉపయోగించాలని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ప్లాస్టిక్‌ను వినియోగిస్తే ప్యాకేజింగ్ ఖర్చులు భారీగానే పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వివిధ కంపెనీలు ప్యాకేజింగ్ కోసం ప్రస్తుతం సదరు ఉత్పాదక వ్యయంలో 5 నుంచి 13 శాతం వరకు ఖర్చు చేస్తుండగా, కొత్త నిబంధనలతో ఈ ఖర్చు మరో 3-4 శాతం వరకు పెరగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ భారం వినియోగదారులపైనే పడుతుందని వారు అంటుండటం గమనార్హం. దీంతో ఆయా రకాల ఉత్పత్తుల ధరలు మార్కెట్‌లో మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇదే జరిగితే తమ వ్యాపారంపై కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చని అటు వ్యాపారులు, ఇటు పరిశ్రమ ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నది.



పర్యావరణం కోసం..

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం ఏటేటా గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతున్నదని ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నా... దీని ఉత్పత్తి, వినియోగం మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నప్పటికీ ప్లాస్టిక్‌కు డిమాండే ఉంటున్నది. 2000వ సంవత్సరంలో 234 మిలియన్ టన్నుల మేర ప్లాస్టిక్ ఉత్పత్తి అవగా, 2019 నాటికి ఇది 460 మిలియన్ టన్నులకు చేరుకున్నది. అయితే పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రపంచ దేశాలు ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే మన దేశంలో పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పీడబ్ల్యూఎం నిబంధనలను సవరించి ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కఠినంగా అమలు చేయాలని సంకల్పించింది.

Printed and Published by **Damodar Rao Divakonda**, on behalf of Telangana Publications Pvt Ltd, Printed at Telangana Publications Pvt. Ltd, S.No. 437, Near Velama Kalyana Mandapam, Devera Yanjaal, Shamirpet Mandal, Dist: Medchal - 500 078.
Published At Telangana Publications Pvt Ltd. 8-2-603/1/7,8,9. Krishnapuram, Road No.10, Banjara Hills, Hyderabad, 500 034, Telangana State. Editor: **Thigulla Krishna Murthy.** Ph: +91 40 2329 1999, Fax: +91 40 2333 4242, 040-23291118, Toll Free: 1800 425 3666. RNI No. TELTEL/2011/37693.